PUBLISHED SIMULTANEOUSLY FROM MADRAS & VIJAYAWADA



ఆంధ్రపత్రిక

త్వరలో! ... తల్లీకొడుకులు

FOUNDER: DESODHARAKA K. NAGESWARA RAO

ఉదయం *** విజయవాడ శనివారం 19-5-1973 Regd. H No 506 THE ANDHRA PATRIKA సంపుటి 60 సంచిక 46 6 పుటలు వెల 16 పైసలు

నూలు సరఫరాలో చిక్కుల నివారణకు చర్యలు: కేంద్రమంత్రి హామీ

ధర, పంపిణీ పథకం రద్దు ప్రసక్తి లేదని చటోపాధ్యాయ స్పష్టీకరణ

పథకాన్ని "విధ్వంసం" చస్తున్న వర్తకులపై తగు చర్యలు తీసుకుంటున్నట్లు వివరణ

"విష్ణుడా చిటపటలాడే
విసుకలో యి వాళ చిరునవ్వు!
ఏమిటీ విషయం!"
"ఏముంది భయపడకండి వాళ
... దగ్గిరగా ఉందికే!"

న్యూఢిల్లీ, మే 18 :

నూలు ధర, పంపిణీ కంట్రోలు పథకం కొన్ని చిక్కులలో పడినట్లు వాణిజ్య శాఖ మంత్రి శ్రీ డి. పి. చటోపాధ్యాయ నేడు రాజ్యసభలో ఒప్పుకున్నారు. అయితే ఆ చిక్కులను అధిగమించి చేనేత పనివారికి తగినంత నూలు సరఫరా అయ్యేట్లు చూడాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు కూడా ఆయన చెప్పారు.

దేశంలోని వివిధ ప్రాంతాలలో "లక్షలాది చేనేతపనివారి దుస్థితి"పైన, మిల్లులనుంచి నిల్వలు విడుదల చేయించడంలోనూ అక్రమంగా నిల్వచేసే వారిపై ఆంతరంగిక భద్రతా చట్టం క్రిందగాని దేశరక్షణ నిబంధనల క్రింద గాని చర్య తీసుకొనడంలో ప్రభుత్వవైఫల్యం గూర్చి ప్రతిపక్ష సభ్యుల ప్రశ్న పరంపరను శ్రీ చటోపాధ్యాయ ఎదుర్కొన వలసి వచ్చింది.

కంట్రోలును ఉపసంహరించే ప్రసక్తిగాని, లేదా పెద్ద పెట్టున సడలించే ప్రసక్తిగాని లేదని శ్రీ చటోపాధ్యాయ స్పష్టం చేశారు. అయితే చేనేత పనివారికి ప్రయోజనం కలిగే పక్షాన సభవారు కోరితే తక్కువ నంబర్ల నూలు పంపిణీని సడలించే విషయం పరిశీలించ వచ్చునని ఆయన చెప్పారు.

రవాణా తదితర సదుపాయాలు కొరవడటం వల్లనూ, చేనేత పనివారికి ఆయా నంబర్ల నూలు ఏమేరకు కావలసి వుంటుందో సమాచారం లేకపోవడం వల్లను "ఆదిలో చిక్కులు" పరిస్థితి కుదుట పడుతున్నదని, మిల్లుల వద్ద పేరుకు పోయిన నిల్వలు తగ్గుతున్నవనీ మంత్రి వివరించారు.

మంత్రి వాదాన్ని ప్రతిపక్ష సభ్యులు పరిహసించారు. అయినప్పటికీ పరిస్థితి మెరుగుపడుతున్న మాట వాస్తవమని శ్రీ చటోపాధ్యాయ అన్నారు.

శ్రీ ఓం ప్రకాశ్ త్యాగి, పలువురు ఇతరులు ప్రతిపాదించిన సావధాన తీర్మానానికి సమాధానంగా శ్రీ చటోపాధ్యాయ ఒక ప్రకటన చేశారు.

తగుసన్నాహాలు చేసుకోకుండా లేదా ఉత్పత్తిని అవసరాలను గూర్చి సమాచారం సేకరించకుండా ప్రభుత్వం కంట్రోలు ఎలా అమలు జరిపిందని శ్రీ త్యాగి, శ్రీ ఎన్. జి. గోరే ప్రశ్నించారు. మిల్లులవద్ద నిల్వలు పేరుకుపోతున్నపుడు ప్రత్తి సంస్థ ఆనూలును విడుదల చేయడం ద్వారా మిల్లులకు తోడ్పటంగాని చేనేత పనివారికి లభింప చేయడంగాని ఎందుకు చేయలేదని శ్రీ ఎ. జి. కులకర్ణి అడిగారు.

శ్రీ చటోపాధ్యాయ సమాధానం చెబుతూ నూలుధర పంపిణీ కంట్రోలును గత సంవత్సరం మార్చి 13వ తేదీనుంచి అమలు చేయాలని ముఖ్య మంత్రుల సహా రాష్ట్ర మంత్రుల ఏకగ్రీవఆమోదంతో నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ పథకాన్ని అమలు పరచి వుండకపోతే, ధరలు పెరుగుదల, నూలు కొరత దృష్ట్యా చేనేత పనివారి ఇబ్బందులు మరింత తీవ్రంగా వుండేవన్నారు.

నూలు పంపిణీ కార్యక్రమంలో భారత ప్రత్తి సంస్థ ముఖ్యమైన పాత్రను నిర్వ

(మిగతా 6 - పేజీలో)

ఇరావదిలో పడవ మునక : వంద మంది గల్లంతు

రంగూన్, మే 18 : ప్రభుత్వ యాజమాన్యాన గల ఒక నౌక రంగూనుకు ఈశాన్యంగాగల యిరావడీ నదిలో మునిగిపోయినది, వందమందికి పైగా నీట మునిగిపోయి వుండవచ్చునని యిక్కడకు వార్త అందింది. పూర్తి వివరాలు అందలేదు.



అవసరమైతే లెవీ ద్వారా ఆహార ధాన్యాల సేకరణ: ఫక్రుద్దీన్ హెచ్చరిక

న్యూఢిల్లీ, మే 18: ... ధాన్యాల టోకు వ్యాపారం స్వాధీనం జయప్రదం చేయడానికి అవసరమైన చర్యలన్నిటిని తీసికోవాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి శ్రీ ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్ నేడు ప్రకటించారు.

మంత్రి స్పష్టంగా చెపకపోయినప్పటికీ, అవసరమైతే హెచ్చు రాష్ట్రాలలో నిర్బంధ సేకరణ (లెవీ)ను విస్తృతంగా అమలు చేయగలమని సూచించారు. ప్రస్తుతం బీహార్, మధ్యప్రదేశ్ మహారాష్ట్రలలో లెవీ అమలులో ఉంది.

భారీ ఉత్పత్తిదారులు, రైతులు తమ వద్ద ఉన్న నిల్వలను బయటికి తీసి ప్రభుత్వ సంస్థలకు అమ్మేటట్లు చేయడానికి ప్రభుత్వం తప్పనిసరిగా చర్యలు తీసుకునే పరిస్థితి ఏర్పడడం దురదృష్టకరమని శ్రీ ఫక్రుద్దీన్ అన్నారు.

వ్యవసాయరంగ సేవాసంస్థల ద్వితీయ జాతీయ సదస్సుకు శ్రీ ఫక్రుద్దీన్ నేడు ప్రారంభోత్సవం జరుపుతూ సాంఘిక, ఆర్థిక మార్పులను వ్యతిరేకించే స్వార్థపరులు రైతులను పెడత్రోవను పట్టించి, వారిచేత ఆహారధాన్యాల టోకువ్యాపార స్వాధీనం విధానాన్ని సరోధించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.

రైతుల శ్రేయస్సుకోసం ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలలో ఒకటిగా ఆహారధాన్యాల టోకువ్యాపార స్వాధీనాన్ని మంత్రి అభివర్ణించారు. రైతులు ఈ విషయాన్ని గుర్తించి ఇలాంటికార్యక్రమాలను జయప్రదం చేయడంలో ప్రభుత్వంతో సహకరించగలరనే ఆశిస్తున్నా మన్నారు.

టోకు వ్యాపారం స్వాధీనానికి రైతులు కలుగజేసే ఎలాంటి ప్రతిబంధకమైనా అప్రస్తుతమైనదేననీ, అయితే అలాంటి ప్రతిబంధకాలువస్తే, ప్రభుత్వం పరిస్థితిని చూస్తూ వూరుకోజాలదని మంత్రి హెచ్చరించారు.

సాంఘిక, ఆర్థిక మార్పులను వ్యతిరేకించే స్వార్థపరులు చేస్తున్న ఈ సవాల్‌ను ఎదుర్కొనవలసిందిగా దేశంలోని యువజనులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

పూనాలో మృతుల సంఖ్య 5 కు పెరుగుదల

పరిస్థితి అదుపులో వున్నట్లు ప్రకటన

పూనా, మే 18: మే 11 నుంచి పూనాలో అల్లర్లలో మృతులయినవారి సంఖ్య నేడు ఆసుపత్రిలో గాయాలతో మరొక వ్యక్తి మృతి చెందటంతో 5 కు పెరిగింది.

ఈ వ్యక్తిని మే 11న ఆసుపత్రిలో చేర్చారు. అదే రోజున ద్రావకం పడి ఒళ్ళు కాలి గాయపడిన మరొక వ్యక్తి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది.

గత అర్ధరాత్రి తరువాత తీవ్ర సంఘటన ఏదీ జరిగినట్లు కంట్రోలు రూము తెలియచేయలేదు. పరిస్థితి నగరం తూర్పు భాగాలలో కొంత ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ అదుపులో వున్నట్లు తెలియజేయబడింది.

బలిమెల ప్రాజెక్టుకు మరి రు 51 లక్షలు

(ఆంధ్రపత్రిక ప్రతినిధి)

హైదరాబాద్, మే 18 : బలిమెలవద్ద ఆంధ్రప్రదేశ్ విద్యుదుత్పాదక కేంద్రంకు మొత్తం వ్యయం రు. 850 లక్షలు కాగలదని అంచనా.

1971—72 సంవత్సరంలో రు. 54.59 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణ కార్యక్రమం సాగింది. 1972—73 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలలో రు.51 లక్షలు కేటాయించారు. అని రాష్ట్ర విద్యుత్ బోర్డు ప్రతినిధి పేర్కొన్నారు.

బలిమెల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ప్రభుత్వాలు చేబూనాయి. ఒరిస్సా రాష్ట్రంలోని బలిమెలవద్ద సీలేరు నదిపై ఆనకట్ట నిర్మాణం చేస్తారు. అలా ఏర్పాటయిన రిజర్వాయర్‌వల్ల ఎగువ సీలేరు విద్యుదుత్పాదక కేంద్రానికి ముఖ్య వనరుగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బలిమెల వద్ద విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తుంది. 30 మెగవాట్ల ఉత్పాదకశక్తి కలిగి వుంటుంది. బలిమెల రిజర్వాయరు నుండి 2100ం క్యూసెక్కుల నీరు విడుదల చేస్తారు.

బలిమెలఆనకట్ట నిర్మాణ వ్యయం ఉభయ ప్రభుత్వాలు సరిసమానంగా పంచుకుంటాయి. అయితేఆంధ్రప్రదేశ్ వాటామొత్తం రు. 12 కోట్ల మేరకు పరిమితమై ఉంటుంది.

1972 జూన్ నాటికి ముఖ్య ఆనకట్ట ఎత్తు 1480 స్థాయికి చేరవలసి ఉంది. 1973 వర్షాకాలం నుండి పూర్తి నిలువకు సావకాశం ఉంది. వర్షాలు కురియక పోవడం కార్యక్రమం కొంత కుంటు పడింది.

ఒట్టావా, మే 18 : ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి జూన్ 17 నుంచి 24 వరకు కెనడాలో పర్యటిస్తారు. ఒట్టావా, టొరాంటో మాంట్రియల్, బ్రిటిష్ కొలంబియాలను ఆమె సందర్శించగలరని నేడు అధికార ప్రకటన జరిగింది.

ఉష్ణోగ్రత

విజయవాడ, మే 18: నేటి అత్యధిక ఉష్ణోగ్రత 105.1 డిగ్రీలు (ఫారెన్ హీట్).

సారీ సార్! గతాన్ని మరచి
మనశ్శాంతితో కాలం గడపాలనే
ఉద్దేశంతో నేనీవుద్యోగం చేస్తున్నానేగాని,
మీ ఆస్తి, అంతస్తు, రంగు, రూపు
చూసి ఆశపడి మీరు ఆడించినట్లు
ఆడడానికి, మీ కోర్కెలు తీర్చడానికి
కాదు! వస్తా!!
చూడండి!
ఢిల్లీ ఇంటర్‌నేషనల్
దేశోద్ధారకులు

ప్రకటన

V. B. C. డిపాజిట్ స్కీమ్ వారి మే నెల ఫలితాలు: 0396, 0288, 0957, 1487, 1219.

విజయవాడ బాట్లింగ్ కంపెనీ.

కావలెను

మంచి అనుభవము కలిగిన లేడీ కాన్వాసర్లు ప్రతి పట్టణంలోను కావలెను.

లక్ష్మీ ఫైనాన్సు కార్పొరేషన్, చీరాల.

MACHINERY

"మోడీ" యంత్రములు ఇప్పుడు "ప్రారంభపు చెల్లింపులేనట్టి" యను సులభమైన ఇతర హైర్ పర్చేస్ పద్ధతులమీదను లభింపగలవు. వెల్డింగ్ ట్రాన్స్‌ఫార్మర్లు, లేతులు, ప్రింటింగ్ బైండింగ్ మిషనులు శ్రేష్ఠమైనవి! నవనమైనవి!! వేలాది సంఖ్యలో దక్షిణ ఇండియాలో పనిచేస్తున్నాయి. 5 యేండ్ల హామీ. వెంటనే డెలివరీ చేయబడును. Modi 28/E Post Office St. Madras-1

కావలెను

ఏజంట్లుగా 18-35 వయస్సు మెట్రిక్ పి.యు.సి., ఆపైన, తప్పినవారు రు. 150 రు. 170 లపై అనకాపల్లి, ఆమలాపురం, భీమవరం, చీరాల, తిరుపతి, ఆదోనిలలో కావాలి. దరఖాస్తుకు అడ్రస్ వాసిన 20పైసల కవరు చేర్చి "వాణిజ్య సంస్థ" గుంటూరు-1కి 14-6-73లోగా పంపి, ఫారాలు పొంది నింపి పంపాలి. పిలువబడే వారికి ఛార్జీలివ్వబడును.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంటు, (ప్రాజెక్ట్సు) విభాగము, నాగార్జున సాగర్ కాలువల సర్కిలు, లింగంగుంట్ల.

టెండరు నోటీసు నెం. 1/73-74

1. నాగార్జున సాగర్ కుడి కాలువ యొక్క ఎడమ గట్టుపై 17.30 కి. మీ. నుండి 17.7 కి. మీటర్ల వరకు (అనగా మైలు 10/6 నుండి 11/0 వరకు) బలపరచుటకు, సీలు వేసిన టెండర్లు, సూపరింటెండింగ్ ఇంజనీరు, నాగార్జునసాగర్ కాలువల సర్కిలు, లింగంగుంట్ల, నరసరావుపేట పోస్టు, గుంటూరు జిల్లా వారిచే రిజిస్టరు కాబడిన క్లాసు III కాంట్రాక్టర్ల నుండి సదరు ఆఫీసులో 15-6-1973వ తేదీ సాయంకాలం 4 గంటల వరకు తీసుకొనబడి అదే రోజున 4-30 గంటలకు తెరువబడును.

(i) కాంట్రాక్టు ఫారము— ఎల్. ఎస్.

(ii) ధరావతు సొమ్ము—రు. 6250

(iii) పనిపూర్తి కావలసిన కాలం—ఒకనెల

(iv) టెండరు షెడ్యూలు ఖరీదు రు. 20.60

2. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారము రిజిస్టరు కాబడిన కాంట్రాక్టర్ల వద్ద నుండి, సదరు రిజిస్ట్రేషన్ కాబడిన పత్రములతోసహా టెండరు షెడ్యూలు కొరకు దరఖాస్తులు, సూపరింటెండింగ్ ఇంజనీరు, నాగార్జునసాగర్ కాలువల సర్కిల్, లింగంగుంట్ల వారి కార్యాలయములో 8-6-1973 తేదీ వరకు తీసుకొనబడును. ఆ తేదీ తరువాత వచ్చు దరఖాస్తులు సాధారణంగా స్వీకరించబడవు.

3. పైన ఉదహరించిన ప్రకారము టెండరు షెడ్యూళ్ళ ఖరీదు, స్టేటు బాంక్ ఆఫ్ ఇండియాలోగాని, స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్‌లోగాని, నాగార్జునసాగర్ ప్రాజెక్టు, "పే అండ్ ఎకౌంట్సు ఆఫీసరు" లింగంగుంట్ల వారి పేర డిమాండు డ్రాఫ్టు ద్వారా చెల్లించి, సదరు డిమాండు డ్రాఫ్టు దరఖాస్తుతో జతపరచవలెను.

4. టెండరు షెడ్యూళ్ళు 6-6-1973 తేదీనుండి 11-6-1973 తేదీ వరకు, సూపరింటెండింగు ఇంజనీరు, లింగంగుంట్ల వారి కార్యాలయమునుండి సదరు కార్యాలయము పనివేళలలో ఉదయం 10-30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పొందవచ్చును. టెండరు షెడ్యూళ్ళు స్వయంగా గాని, వారి అనుమతి పొందిన ఏజెంట్ల ద్వారా గాని పొందవచ్చును. టెండరు షెడ్యూళ్ళు పోస్టు ద్వారా పంపబడవు. పోస్టు ద్వారా పంపగోరువారు తమ దరఖాస్తులో ఆ విషయము తెలియపరుస్తూ అదనంగా రూ. 5 లకు డిమాండు డ్రాఫ్టును సదరు దరఖాస్తు ఫారంతో జతపరచవలెను.

పోస్టు ద్వారా పంపబడే టెండరు షెడ్యూళ్ళ విషయంలో సంభవించు ఏ విధమైన జాప్యమునకుగాని, నష్టమునకుగాని డిపార్టుమెంటువారు బాధ్యత వహించరు.

5. టెండరు షెడ్యూళ్ళ ఖరీదు ఎట్టి పరిస్థితులలోను వాపసు యివ్వబడదు.

నాగార్జునసాగర్ కాలువల చీఫ్ ఇంజనీరు వారివద్ద రు. 50,000 డిపాజిట్టు చేసి నిర్ణీత ఫారములో బాండు వ్రాసిన కాంట్రాక్టర్లు పై సూచించిన ధరావత్తు సొమ్ములో 2/5 వంతు మాత్రమే చెల్లించవచ్చును.

సూపరింటెండింగు ఇంజనీరు, నాగార్జునసాగర్ కాలువల సర్కిలు, లింగంగుంట్ల వారు ఏ ఒక్క టెండరు గాని లేక అన్ని టెండర్లుగాని ఎట్టి కారణము చూపకనే తిరస్కరించుటకు సర్వ హక్కులు పొంది ఉన్నారు.

(సం.) ఎస్. వి. ఎం. కృష్ణ

సూపరింటెండింగ్ ఇంజనీరు, నాగార్జునసాగర్ కాలువల సర్కిలు, లింగంగుంట్ల.

లింగంగుంట్ల 14.5.1973

భీమసింగి పంచదార కర్మాగారం

శ్రీ వి. కె. రావుకు శ్రీ కె. అప్పలనాయుడు విజ్ఞప్తి

ఆంధ్రపత్రిక ప్రతినిధి

హైదరాబాద్, మే 18: విశాఖపట్నం జిల్లా ఎక్కవరపుపేట మాజీ శాసనసభ్యుడు శ్రీ కె. అప్పల నాయుడు, గవర్నరు సలహాదారు శ్రీ వి. కె. రావుకు సమర్పించిన ఒక విజ్ఞాపనపత్రంలో భీమసింగిలో తలపెట్టిన సహకార పంచదార కర్మాగారం స్థాపనత్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

దుర్భిక్షం నుంచి యీ కర్మాగారం స్థాపనవలన కొంతవరకు ఉపశమనం పొందే శృంగవరపుకోట, భీమిలి, విజయనగరం గజపతినగరం తాలూకాలకు చెందిన ప్రజానీకం యీ సందర్భంలో వాటాధనంగా రు. 62 లక్షలు సేకరించి ఇచ్చినా, రెండున్నర కోట్లు వినియ చేసే యీ కర్మాగార నిర్మాణాన్ని చేపూనక పోవటానికి కారణం కనిపించటం లేదని ఆయన విచారం వెలిబుచ్చారు. ఈ కర్మాగారం వలన కనీసం నేయిమంది దుర్భిక్ష బాధితులకు ఉపాధిలభిస్తుందని ఆయన చెప్పారు.

హైదరాబాద్

దీనా బ్యాంకులో రు. 60 వేలు చోరీ: పోలీసు దర్యాప్తు

ఆంధ్రపత్రిక ప్రతినిధి

హైదరాబాద్, మే 18: దీనాబ్యాంకు నుండి 60 వేల రూపాయలు గల్లంతయిన విషయం నగర నేర పరిశోధకశాఖ వారు దర్యాప్తు చేస్తున్నారు.

బ్యాంకు సిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు. నేరం జరిగిన రోజున బ్యాంకుకు వచ్చిన వారి వివరాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కొద్ది రోజులలో కొద్దిమందిని పోలీసులు అరెస్టు చేయనున్నారు.

బ్యాంకులోని ఇనుపపెట్టె నుండి 60 వేల రూపాయలు పోయాయని పోలీసులకుఫిర్యాదు చేయడం జరిగింది. గుమాస్తాకు ఆ రోజున రెండు లక్షల రూపాయలు వచ్చాయని ఆయన దానిని ఆయినప పెట్టెలో ఉంచారని మేనేజరు పేర్కొన్నారు. తరువాత ఆ గుమాస్తా కాఫీ త్రాగడానికి వెళ్ళివచ్చాడని, తిరిగి వచ్చిన మీదట 60 వేల రూపాయలు పోయినట్టు తెలిసిందని అన్నారు.

బొబ్బిలి ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం

బొబ్బిలి, మే 18: ఉపాధ్యాయ పరిషత్‌కు అనుబంధంగా ఉన్న బొబ్బిలిపట్టణ మునిసిపల్ ప్రాథమికోపాధ్యాయ సంఘంకు ఈ దిగువ కార్యవర్గం ఎన్నికయింది.

శ్రీ డి. గుంపస్వామి అధ్యక్షులు, శ్రీ బి. ఎస్. నాగేశ్వరరావు కార్యదర్శి శ్రీ టి. రామస్వామి కోశాధికారి.

తెలంగాణా ఉపాధ్యాయ సంఘం

హైదరాబాద్, మే 18: తెలంగాణా ఉపాధ్యాయుల సంఘం ప్రతినిధులు శ్రీ పి. సత్యనారాయణరావు, శ్రీ ఎం. గోపాల్, శ్రీ బి. వి. రాజేశ్వరరావు, శ్రీ ఎస్. సత్యనారాయణరావులు విద్యాశాఖ ఉప కార్యదర్శి శ్రీమతి డి. ఎం. డి. ఇ. రెబెల్లోను కలిసి తెలంగాణా వేతన పు స్కేళ్ల పునర్వ్యవస్థీకరణ సమస్యలను, పెన్షన్ పథకాలను పంచాయితీరాజ్య సంస్థల ఉపాధ్యాయులకు వర్తింపచేసే విషయాన్ని చర్చించారు. వేతనపు స్కేళ్లలోని అవకతవకలను చర్చించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

అనంతపురం ఫారెస్టు డివిజను

వేలం నోటీసు

ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా 1973-74 సం. నకుగాను అనంతపురము డివిజనులోని రిజర్వు అడవులు, మరియు అన్‌రిజర్వు అడవులలోని చిల్లర ఫలసాయమును అనంతపురంలోని అసిస్టెంటు రేడియో ఇంజనీరు వారి కార్యాలయ ఆవరణమునందు 20-6-1973 తేదీన ఉదయం 11 గంటలకు జిల్లా ఫారెస్టు ఆఫీసరువారిచే బహిరంగముగా వేలం వేయబడును. ఇతర వివరములు అనంతపురం జిల్లా ఫారెస్టు ఆఫీసులో తెలుసుకొనవచ్చును.

N. జయరామ్,

జిల్లా ఫారెస్టు ఆఫీసరు, అనంతపురం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

(అటవీశాఖ)

బహిరంగ వేలం నోటీసు

కాకినాడ డివిజనులోని 1973-74 సం. మదకూపులు సర్వే కూపులు, సెలక్షను కూపులు, వెదురుకూపులు, సి. డబ్ల్యు. యు. ఆర్. కూపులు, చిల్లర ఫలసాయము వగైరా యూనిట్లు, పాటలు 1973-74వ సంవత్సరం జనరల్ సేలు నోటీసు షరతులకు లోబడి కాకినాడ జిల్లా అటవీశాఖాధికారి గారిచేగాని, వారు అనుమతిపొందిన వేరొకరిచే గాని, కాకినాడలో యున్న వారి కార్యాలయపు ఆవరణలో ది. 23-5-1973వ తేదీ ఉదయము 11 గంటలు మొదలుకొని బహిరంగముగా వేలం వేయబడును.

కూపు వివరములు కాకినాడ జిల్లా అటవీశాఖాధికారిగారి కార్యాలయమునుండి స్వయముగా గాని, వ్రాత మూలకముగా గాని పొంద వచ్చును.

(సం) జి. సుధాకర రెడ్డి,

జిల్లా ఫారెస్టు ఆఫీసరు, కాకినాడ.

దక్షిణ రైల్వేలో

బొగ్గు కొరతవల్ల 8 ప్యాసింజర్లు రద్దు

మద్రాసు, మే 18: దక్షిణ రైల్వేవారు, తీవ్రమైన బొగ్గు కొరతవలన శుక్రవారం నుంచి ఎనిమిది ప్యాసింజరు రైళ్ల రాకపోకలను నిరవధికంగా రద్దు చేశారు.

వీనిలో మద్రాసు—విజయవాడ సార్కిల్ ప్యాసింజరు (నెం. 77—78) వుంది. మద్రాసు—గూడూరు ప్యాసింజరును కూడా మద్రాసు—గుమ్మిడిపూండి మధ్యకు నడుపుతారు. రద్దు అయిన వానిలో మద్రాసు—బెంగుళూరు సిటీ ప్యాసింజరు కూడా వుంది. మిగిలినవి తమిళనాడుకు సంబంధించినవి.

దక్షిణ రైల్వేవారికి రోజుకు 150 వ్యాగనుల బొగ్గు అవసరంకాగా, మంగళవారంనాడు 19 వ్యాగనులు మాత్రమే పొందింది. మామూలుగా 15 రోజులకు అవసరమైన బొగ్గును నిల్వచేస్తారు. కాని సప్లయిలు సరిగా లేనందున ఇలా చేయడం సాధ్యపడడంలేదు.

బొగ్గు కొరతవల్ల దక్షిణ మధ్య రైల్వే కూడా దెబ్బతిన్నది. మైసూరు డివిజన్‌లో నాలుగు ప్యాసింజరు రైళ్లను ఆదివారం నుంచి రద్దు చేసింది.

గన్నవరం స్టేట్‌బ్యాంకి అధికారుల వైఖరి

గ్రామాధికారుల తీవ్ర నిరసన

గన్నవరం, మే 18: కృష్ణాజిల్లా గన్నవరం తాలూకాలోని, వెదురుపావులూరు, గన్నవరం తెల్లప్రోలు, వీరవల్లిఫిర్కాలకు చెందిన గ్రామాధికారులు గ్రామ నౌకర్ల జీతాల వసూళ్ల సొమ్మును చెల్లించుటకై నిన్న ఉదయం ఇక్కడకు వచ్చి తాలూకా కార్యాలయం సబ్—ట్రెజరీలో నెంబరు వేయించుకుని 11 గంటల నుండి ఒంటిగంటలోపు స్థానిక స్టేట్‌బ్యాంకు కార్యాలయానికి చేరారు. 3—30 గంటలకు సుమారు 16 గ్రామాలకు చెందిన గ్రామాధికారులను గ్రామ నౌకర్లను బ్యాంకువారు చలానాలను త్రిప్పి ఇచ్చి బయటకు పంపివేశారని అంతవరకు రికార్డును బొత్తులుగా పెట్టుకుని 3—30 గంటలకు బయటకు పంపుట పూర్తిగా అక్రమ చర్య అని తాలూకా హెడ్‌మన్స్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీ ఎన్. పార్థసారధి నిశితంగా విమర్శించారు.

మండు టెండలో వడగాల్పులో దూర గ్రామాలనుండి గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకొని ఇక్కడకువచ్చి బ్యాంకులో ఎప్పుడు పిలుస్తారో అనే ఆందోళనతో బయటకు కూడా వెళ్లకఅంతాలోపలేఉన్నారని శ్రీ సారధి చెప్పారు. త్రిప్పి పంపిన వారిలో టెంటగుంట్ల, లంకపల్లి అగ్రహారం, కనుమోలు మొదలయిన గ్రామాలవారు ఉన్నారు. తీసుకోనని సొమ్ము సుమారు 70 వేలవరకు ఉంటుందని, దానిపై స్టేట్ బ్యాంకి చర్యలను నిరసిస్తూ జిల్లా కలెక్టరుకు హైదరాబాద్‌లోని కరెన్సీ ఆఫీసరుకు నిన్న సాయంత్రం 5—25 గంటలకు ఒక టెలిగ్రామ్ ఇచ్చారు. ఉన్నతాధికారులు తగు చర్య తీసుకుని ఇకనుంచి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా నివారించాలని కోరుతున్నారు. స్వ. వి.

హైదరాబాద్‌లో కార్యాలయాల్లో నౌకర్ల వేతనాలు

హైదరాబాదు, మే 18: హైదరాబాద్ నగరంలో 1973—74 సంవత్సరానికినగర పరిమితిలో ఆఫీసులలో పనిచేస్తున్న నౌకరులకు ఈ దిగువ రేటుల ప్రకారం వేతనాలు చెల్లించాలని లేబరు కమిషనరు నిర్ణయించారు.

నిర్ణీత వేతనం రు 50లు, నెలకు అడ్‌హాక్ వేతనం రు 5, డి. ఏ. రు 71— సి. ఎ రు. 6 పురుషుడుగాని— స్త్రీగాని, నిర్ణీత వేతనం రు 35, డి. ఎ. రు 71 సి. ఎ. రు 6లు—బాలునికి గంటకు 35 పైసలు లేదా నిర్ణీత వేతనం రు20, డి. ఎ. రు5లు పార్టుటైమ్. పనివారికి గంటకు 25 పైసలు, లేదా నిర్ణీత వేతనం రు 12, డి.ఎ. రు 5 బాలుడు పార్టుటైం రోజువారి కూలికి ఏర్పాటు చేస్తే పురుషునికిగాని స్త్రీకిగాని మూడు రూపాయిల చొప్పున కూలి యివ్వాలి.

ఈ నెల 27 న

ఆంధ్రసేన విప్లవసేన సత్యాగ్రహ కార్యక్రమం

విజయవాడ, మే 18: పట్టణఆంధ్రసేన, విప్లవసేన కార్యవర్గ సభ్యుల తీర్మానాల ననుసరించి ఈనెల 27 న జిల్లా, తాలూకా కార్యాలయంఎదుట ఆంధ్రసేన జిల్లా, తాలూకా అధ్యక్ష, కార్యదర్శులు సత్యాగ్రహం జరుపవలెనని కోరారు.

ఆంధ్రసేన కార్యకర్తలు శాసన సభ్యులను కలుసుకుని తాలూకా కార్యాలయాల ఎదుట వారు సత్యాగ్రహం జరుపునట్లుగా చూడాలన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ ఏర్పాటులపై జరుగుతున్న ప్రచారానికి నిరసనగా వివిధ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు సత్యాగ్రహం జరుపాలని కూడా కోరారు. సేనల కార్యకర్తలపై గల క్రిమినలు కేసులు ఉపసంహరించాలని కోరారు.

27 వ తేదీన విజయవాడలో శ్రీ మాదాల జానకిరాం సత్యాగ్రహం జరుపాలని కోరారు. సమావేశానికి శ్రీ మాదాల జానకిరాం హాజరయారు.

అరబ్బేతర దేశాలకు భారత్ నుంచి 71-72 లో రు. 52 కోట్ల సరకు ఎగుమతి

న్యూఢిల్లీ, మే 18: ఆఫ్రికాలోని అరబ్బేతర దేశాలకు భారతదేశం 1971—72లో 52.61 కోట్ల రూపాయల మేరకు సరకులను ఎగుమతి చేసింది. 1970—71లో కంటే 32 శాతం సరకు 71—72లో ఎగుమతి అయింది.

విదేశీ సహకారం పదేళ్ళు మించి ఉండరాదు: పాయ్ ప్రకటన

బెంగుళూరు, మే 18: మామూలుగా ఏ భారతీయ సంస్థ కూడా సాంకేతిక పరిజ్ఞానం విషయంలో విదేశీసహకారాన్ని పదేళ్లు మించి పొందరాదని కేంద్ర భారీపరిశ్రమలమంత్రి శ్రీ టి. ఏ. పాయ్ నిన్నిక్కడ చెప్పారు.

ప్రయివేట్ రంగంలో ఏర్పాటయిన ఎనామిల్ వార్నిష్ కర్మాగారానికి శ్రీ పాయ్ ప్రారంభోత్సవంచేస్తూ పదేళ్లు పూర్తి అయిన తర్వాత విదేశీ సహకారం పరిమితిని పొడిగించడానికి అనుమతించాల్సిందిగా కోరుతూ వచ్చిన నాలుగు దరఖాస్తులను తాను ఇటీవలనే తిరస్కరించానన్నారు.

నర్తకి లంక అన్నపూర్ణకు రైలు ప్రమాదం

కుడికాలు పూర్తిగా నష్టం; ఎడమకాలుకు గాయాలు

గుడివాడ, మే 18: ప్రముఖ కూచిపూడి నర్తకి శ్రీమతి లంక అన్నపూర్ణ ఉదయం పది గంటల సమయంలో గుడివాడ రైల్వే స్టేషన్ యార్డులో పట్టాలు దాటుతుండగానర్కార్ ఎక్స్‌ప్రెస్ కిందపడి శ్రీమతి అన్నపూర్ణ కుడికాలు పూర్తిగా తెగిపోయింది. ఎడమకాలుకు కూడా తీవ్రంగా గాయాలు తగిలి పాదంచిట్లగా గుడివాడ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి బందరు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. గుడివాడ రైల్వే పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. (స్వ. వి.)

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో

ప్రధాని జోక్యం నిరోధించాలన్న దరఖాస్తు ఢిల్లీ హైకోర్టు తోసివేత

న్యూఢిల్లీ, మే 18: సుప్రీం కోర్టులో నలుగురు న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ విషయంలో ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి ఆమె సహచరమంత్రులు శ్రీ గోఖలే, శ్రీ కుమారమంగళం జోక్యం చేసుకొనకుండా నిరోధించాలని కోరుతూ దాఖలు చేయబడిన దరఖాస్తు విచారణ జరుపటానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.

భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ రే నియామకాన్ని సవాలు చేస్తూ రిట్ దరఖాస్తు దాఖలు చేసిన ఢిల్లీ న్యాయవాది శ్రీ జితేంద్ర మోహన్‌గుప్త యీ దరఖాస్తును కూడా దాఖలు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి నియామకంపై దాఖలు చేయబడిన రిట్ దరఖాస్తుకు యిది అనుబంధ దరఖాస్తు అని శ్రీ గుప్త పేర్కొన్నారు.

హైకోర్టు న్యాయమూర్తి తమ నిర్ణయం తెలియజేస్తూ ప్రధాన రిట్ దరఖాస్తు యింకా విచారణ స్వీకరించబడక ముందే అనుబంధ దరఖాస్తును స్వీకరించటం జరుగదని అన్నారు. ప్రధాన రిట్ దరఖాస్తుపై విచారణ జరిపేటప్పుడు దీనిని కూడా విచారణకు స్వీకరించేదీ లేనిదీ నిర్ణయిస్తారు.

దరఖాస్తుదారు తరపున న్యాయవాది శ్రీ అరవింద్‌కుమార్ దరఖాస్తుపై వాదిస్తూ సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకం రాజకీయాలకు అతీతంగా ఉండాలని అన్నారు. రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించాలి. అయితే ప్రధాని, ఆమె సహచరులిద్దరూ జోక్యం చేసుకుని రాష్ట్రపతిపై పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. అందుచేత ప్రధాని ఆమె యిద్దరు సహచరులు జోక్యం చేసుకొనరాదని కోర్టువారు ఆదేశాలివ్వాలి అని దరఖాస్తుదారు తరపున న్యాయవాది కోరారు.

జూన్ మూడవవారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు సమ్మె

రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు మహాసభ నిర్ణయం

("ఆంధ్రపత్రిక" ప్రతినిధి)

హైదరాబాద్, మే 18: ఆందోళనకరంగా ఉన్న ఆహార సమస్యపై ప్రజాస్వామిక చైతన్యాన్ని ఉద్దీపింపచేసేందుకు 1973 జూన్ మూడవ వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు సమ్మె జరపాలని ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు ఐదవ మహాసభ నిర్ణయించింది.

ఉపాధ్యక్షుడు శ్రీ ఎం. వి. భద్రం సమావేశానికి అధ్యక్షత వహించారు.

అంతకుముందు ప్రధాన కార్యదర్శి డాక్టరు రాజా బహదూర్ గౌర్ కార్యదర్శి నివేదికపై జరిగిన చర్చను ముగిస్తూ, ఆంధ్రప్రదేశ్ ఐదవ పంచవర్ష ప్రణాళిక అభివృద్ధి సాధనకు, ఉపాధికల్పనకు, అసమానతల తొలగింపునకు, ధరల తగ్గింపునకు తోడ్పడే పథకం కావాలని ఐదవ మహాసభ సూచిస్తున్నట్లు తెల్పారు.

ఈ లక్ష్యసాధనకు నడుంకట్టుకుని పని చేయాలని మహాసభ నిర్ణయించుకున్నదనీ, కార్మికవర్గం ఈ విధంగా ప్రజాస్వామిక చైతన్యాన్ని ఉద్దీపింపజేసి, ప్రజాస్వామిక విప్లవాన్ని ముందుకు తీసుకు వెడుతుందని కూడా ఆయన చెప్పారు.

అధిక ధరలకు వ్యతిరేకిస్తూనా, ఆహార ధాన్యాల వ్యాపారాన్ని ప్రభుత్వం స్వీకరించాలనీ, చట్టబద్ధమైన రేషనింగ్ ప్రవేశపెట్టాలనీ, అన్ని గ్రామాలలో చౌక దుకాణాలు ఏర్పాటు చేయాలని కోరుతూనూ మే 28 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు జరపాలని కూడా మహాసభ నిర్ణయించుకుంది.

చెలామణిలో వున్న కరెన్సీ

బొంబాయి, మే 18: మే 11 తో ముగిసిన వారం రోజులకాలంలో దేశంలో 5696.10 కోట్ల రూపాయల కరెన్సీ చెలామణిలో వున్నది.

అంతకు క్రితం వారంలోకంటె 97.15 కోట్ల రూపాయలు ఈ వారంలో ఎక్కువగా చలామణిలోకి వచ్చాయి. బ్యాంకులలో 18.02 కోట్ల రూపాయల కరెన్సీ వున్నది. అంతకుక్రితం వారంలో ఈ మొత్తం 13.78 కోట్ల రూపాయలు మాత్రమే.

విశాఖలో సిటీ బస్సుల బంద్

విశాఖపట్నం, మే 18: మొన్న 500 మంది విద్యార్థులు బస్సులపై దాడిచేసిన దరిమిలా, బస్సులకు, సిబ్బందికి రక్షణ కల్పిస్తేనేగాని బస్సులను నడుపుజాలమంటూ బస్సుల యజమానులు నేడు పట్టణంలో బస్సు సర్వీసులను నిలిపివేశారు.

ఆవ్రో విమాన ప్రమాదంపై దర్యాప్తు

హైదరాబాదు, మే 18: సికింద్రాబాద్‌లో మార్చి ఆఖరులో జరిగిన ఆవ్రో విమాన ప్రమాదంపై దర్యాప్తు ఇదివరలో ప్రకటించినట్లు ఈ నెల 21న కాక 28న తేదీన ప్రారంభం కానున్నది. న్యాయమూర్తి శ్రీ కుప్పుస్వామి అధ్యక్షతను ఏర్పడిన ఈ దర్యాప్తు సంఘం కార్యదర్శి శ్రీ కృష్ణన్ నిన్న ఈవిషయం ప్రకటించారు.

పార్లమెంటు సమావేశాలు జూన్ చివరలో ప్రారంభం

న్యూఢిల్లీ, మే 18: లోక్‌సభ ఈ దఫా సమావేశాలు జూలై 23న ప్రారంభమై ఆగస్టు 31 వరకు జరగగలవని తెలుస్తున్నది.

ఈ నెల 19న వాయిదా పడనున్న రాజ్యసభ సమావేశాలు కూడా జూలై 23 నుంచి ప్రారంభం కాగలవు.

పూనాలో 3 చోట్ల పోలీసుల కాల్పులు

పూనా, మే 18: పూనా నగరంలో పోలీసులు నిన్నరాత్రి 9 గంటలకు మూకలపై కాల్పులు జరిపారు. నిన్న నగరంలో పోలీసు కాల్పులు జరపడం ఇది రెండవసారి.

పోలీసు కమిషనర్ పి. టి. బి. విలేఖరితో పోనులో మాట్లాడుతూ నగరం పొలిమేరల్లోని ఘోర్పాడిగావ్ ప్రాంతంలో అల్లరి మూకలను చెదరగొట్టడానికి పోలీసులు నాలు రవుండ్లు కాల్చారని చెప్పారు.

నగరంలో కర్ఫ్యూ అమలులో ఉన్నది. మరో ప్రాంతంలో అల్లరి ప్రారంభమయినట్లు కంట్రోలురూమ్‌కు వార్త అందింది అక్కడకు అదనపు దళాలను తరలించారు.

నిన్న మొదటిసారిగా కాల్పులు గురువారపేట ప్రాంతంలో జరిగాయి. సాయుధులయిన మూకలు ఒకషాపుపై దాడి చేసినప్పుడు పోలీసులు అప్పుడు కాల్పులు జరిపారు.

గనేష్‌పేటలో కూడా నిన్నరాత్రి 10గంటలకు పోలీసులు కాల్పులు జరిపారు.

ఈ మూడు సంఘటనలలో ఒక కానిస్టేబుల్ సహా 7 గురు గాయపడ్డారు. పోలీసులు మొత్తం 20 రవుండ్లు కాల్పులు జరిపారు. అయితే బుల్లెట్ గాయాలు ఎవరికీ తగులలేదని తెలిసింది.

గనేష్ పేట కాల్పులలో ఒక వ్యక్తి మరణించాడు.

తెనాలివద్ద మెయిల్‌కు కొద్దిలో తప్పిన పెద్ద ప్రమాదం

తెనాలి, మే 18: తెనాలి అవుటర్ సిగ్నల్ వద్ద చిన్న తెల్లవారు జామున మద్రాసు హవురా మెయిల్ ఒక గూడ్సు రైలుతో ఢీకొనే ప్రమాదం కొద్దిలో తప్పిపోయింది.

ఉత్తర అవుటర్ సిగ్నల్ వద్ద విజయవాడ నుంచి వచ్చిన గూడ్సురైలు నిలిచివుంది. అదే సమయంలో మద్రాసునుండి మెయిల్ వచ్చి స్టేషన్‌లో ఆగింది. కాబిన్ సిబ్బంది పొరపాటన అవుటర్ సిగ్నల్‌వద్ద గూడ్సు నిలిచివున్న రెండవ లైనుకే మెయిల్‌కు కూడా సిగ్నల్ యిచ్చారు. మెయిల్ సిగ్నల్ ప్రకారం బయలుదేరింది. మెయిల్ చివరి పెట్టె గూడా కాబిన్ దాటిన తరువాతగాని కాబిన్‌లో సిబ్బందికి తమ పొరపాటు తెలిసిరాలేదు.

కాబిన్ సిబ్బంది అప్పుడు లౌడ్ స్పీకర్ల ద్వారా గట్టిగా అరుస్తూ మెయిల్‌ను ఆపవలసిందిగా హెచ్చరించారు.

అదృష్టవశాత్తు మెయిల్ డ్రైవర్‌కు యీ హెచ్చరిక వినిపించింది ఎలాగైతేనేం గూడ్సురైలుకు కొన్నిగజాలదూరంలో మెయిల్‌ను ఆపగలిగాడు పెద్ద ప్రమాదం అదృష్టవశాత్తు తప్పిపోయింది.

శ్రీ వసంత నాగేశ్వరరావు తొలగింపు

విజయవాడ సిటీ యువజన కాంగ్రెసు అధ్యక్షుని విశిత విమర్శ

విజయవాడ, మే 18: విజయవాడ సిటీ యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ పి. యల్. నారాయణ ఈ క్రింది ప్రకటన చేస్తున్నారు:

ఈ నెల 15 వ తేదీ సాయంత్రం హైదరాబాద్ న్యూ యం. ఎల్. ఏ. హాస్టల్లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యవర్గ అత్యవసర సమావేశం జరిగినట్లున్నూ, ఆ సమావేశంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుండి శాసన సభ్యులు శ్రీ వసంత నాగేశ్వరరావును తొలగించి సమావేశానికి అధ్యక్షత వహించిన ఉపాధ్యక్షులు డాక్టరు సి. యం. కృష్ణను రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నుకున్నట్లుగా వార్తాపత్రికలలో చూచి ఆశ్చర్యపోయాము.

యువజన కాంగ్రెస్ రాజ్యాంగములో పొందుపరచిన విధానాలకు విరుద్ధంగా కార్యవర్గ అత్యవసర సమావేశం జరుపటానికి, అధ్యక్షుని తొలగించటానికి ఏ కార్యవర్గ సభ్యునికి, కార్యవర్గానికిగాని హక్కు లేదు. కార్యవర్గ సభ్యులకు సమావేశం గురించి నోటీసు ఇవ్వకుండా ఎజెండా తెలియపర్చకుండా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయుటానికి ఉపాధ్యక్షులలో ఒకరైన శ్రీ కృష్ణకు హక్కు లేదు. ఆ సమావేశం చట్టబద్ధము, రాజ్యాంగ బద్ధము కాదు. ఆ సమావేశములో చేయబడినవని చెప్పుచున్న తీర్మానములు కార్యవర్గ సభ్యులను బద్ధులను చేయవు. కార్యవర్గ సభ్యులకు సమావేశం గురించి ఎట్టి నోటీసు ఇవ్వలేదు. కనీసం వార్తా పత్రికలలో కూడా సమావేశం జరుగుతుందని ప్రకటన చేయలేదు. కార్యవర్గ సభ్యులెవరూ కూడా తెలిసికోకుండా వారికి సమావేశం గురించి తెలియకుండా అనుకూలులైన నలుగురైదుగురు యువకుల సహకారంతో కార్యవర్గ సమావేశం జరిపినట్లు శ్రీ నాగేశ్వరరావును తొలగించినట్లు, తానే అధ్యక్ష పదవికి ఎన్నికైనట్లు ఉపాధ్యక్షులైన శ్రీ కృష్ణ ప్రకటించడం చాలా హాస్యాస్పదంగా వుంది. అసలు కార్యవర్గ సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? సభ్యులందరకు ఎందుకు నోటీసు ఇవ్వలేదు. అధ్యక్షులైన శ్రీ నాగేశ్వరరావుకు సమావేశం గురించి ఎందుకు తెలియపరచలేదు. ఈ ప్రశ్నలకు నిజంగా సమావేశం జరిగివుంటే శ్రీ కృష్ణ సమాధానమివ్వాలి. రాష్ట్ర కార్యవర్గాన్ని వెంటనే సమావేశ పరచి శ్రీ కృష్ణ ప్రవర్తనవల్ల ఏర్పడిన పరిస్థితిని చర్చించి తగు చర్యలు తీసుకొనవలసినదిగా అధ్యక్షులు శ్రీ నాగేశ్వరరావుకు విజ్ఞప్తి చేస్తున్నాము."

పూనాలో హోంమంత్రి దీక్షిత్ ప్రకటన

జాతీయ సమైక్యతా మండలిని పునరుజ్జీవింపజేసే యత్నం

పూనా, మే 18: జాతీయ సమైక్యతా మండలిని పునరుజ్జీవింప జేయడానికి ప్రధాన మంత్రితో సంప్రతించి చిత్తశుద్ధితోకూడిన ప్రయత్నాలు చేయగలమని కేంద్ర దేశీయాంగ మంత్రి శ్రీ ఉమాశంకర్‌దీక్షిత్ నిన్న ఇక్కడ ప్రకటించారు.

కర్ఫ్యూ అమలులో ఉన్న పూనా నగరంలోని కల్లోలిత ప్రాంతాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నాయక్‌తో పాటు శ్రీ దీక్షిత్ 30 నిమిషాలపాటు పర్యటించిన అనంతరం నిన్న మధ్యాహ్నం విలేఖరులతో మాట్లాడారు.

శ్రీ దీక్షిత్ ఒక ప్రక్క కల్లోలిత ప్రాంతాలను సందర్శిస్తుండగా నగరంలో మరో ప్రక్క గురువారపుపేటలో మూకలపై పోలీసులు కాల్పులు జరిపారు.

UNION PUBLIC SERVICE COMMISSION

Advertisement No. 20

Applications are invited for undermentioned posts. Age as on 1-1-1973 must be within the prescribed age limits but is relaxable for Government servants except where otherwise specified. Upper age limit relaxable upto 45 years for certain categories of displaced persons from erstwhile East Pakistan, repatriates from Burma and Sri Lanka and for persons who migrated from East African countries of Kenya, Uganda and United Republic of Tanzania. Upper age limit relaxable by 5 years for Scheduled Castes and Scheduled Tribes candidates. No relaxation for others save in exceptional circumstances and in no case beyond a limit of three years. Qualifications relaxable at Commission's discretion in case of candidates otherwise well qualified. Higher initial pay may be granted to specially qualified and experienced candidates except where otherwise specified.

Particulars and application forms obtainable from Secretary, Union Public Service Commission, Dholpur House, Shahjahan Road, New Delhi-110011. Requests for forms must specify name of post, advertisement number and item number and should be accompanied by self-addressed unstamped envelopes for each post at least of size 23 × 10 cms, indicating thereon name of post for which forms are required. Commission may remit fee in the case of genuinely indigent and bonafide displaced persons from erstwhile East Pakistan who migrated on or after 1-1-1964 but before 25-3-1971 and to repatriates from Burma and Sri Lanka who migrated on or after 1st June, 1953 and 1st November, 1964 respectively. Separate application with separate fee required for each post. Candidates abroad may apply on plain paper if forms are not available, and deposit fee with local Indian Embassy. If required, candidates must appear for personal interview.

Closing date for receipt of applications with crossed Indian Postal Order for Rs. 8 (Rs. 2 for Scheduled Castes and Scheduled Tribes) 18th June, 1973 (2nd July, 1973 for applicants from abroad and for those in the Andaman & Nicobar, Laccadive, Minicoy and Amindivi Islands). Treasury receipts not acceptable.

Post at S. No. 14 permanent. Four posts at S. No. 12 and posts at S. Nos. 6, 9 and 15 permanent but appointment on temporary basis. One post at S. No. 13 and posts at S. Nos. 1, 2, 3, 4, 5, 8, 11 and 17 temporary but likely to continue indefinitely. Posts at S. Nos. 7 and 16 temporary but likely to continue. Posts at S. Nos. 10 and 12 temporary.

One post at S. No. 2 reserved for Scheduled Castes candidates, failing which reserved for Scheduled Tribes candidates and failing both, to be treated as unreserved. One post at S. No. 12 reserved for Scheduled Tribes candidates and is not to be treated as unreserved if no suitable Scheduled Tribes candidate available. Posts at S. Nos. 10 and 17 reserved for Scheduled Castes candidates but to be treated as unreserved if no Scheduled Castes/Scheduled Tribes candidates available. Posts at S. Nos. 1, 5, 6, 8 and 14 reserved for Scheduled Castes candidates who alone need apply. Post at S. No. 7 reserved for Scheduled Tribes candidates who alone need apply.

One post at S. No. 13 reserved for Emergency Commissioned Officers/Short Service Commissioned Officers who were commissioned in the Armed Forces on or after 1-11-1962 but before 10-1-1968 or who had joined any pre-Commission training before the latter date but who were commissioned after that date and are released/invalided owing to disability attributable to military service/due to be released, if available; otherwise to be treated as unreserved.

1. One Director (Irrigation Economics), Planning Commission. Pay Rs. 1300—60—1600—100—1800. Age limit 50 years. Qualifications essential. (i) Degree in Civil Engineering of a recognised university or equivalent. (ii) About seven years' experience in the field of irrigation and water resources development in a responsible position in a Government department/research institute. (iii) Thorough knowledge and experience of the practical application of modern methods and techniques of estimation of water resource potential and its demand, technical and economic appraisal of irrigation and other water resource development projects; planning, preparation, programming and scheduling of projects and their execution.

2. Two Senior Design Officers, Grade II (Construction), Naval Headquarters, Ministry of Defence. Pay Rs. 400—400—450—30—600—35—670—EB—35—950. Age limit 35 years. Qualifications essential: Degree in Naval Architecture of a recognised university or equivalent.

3. One Senior Design Officer, Grade II (Engineering), Naval Headquarters, Ministry of Defence. Pay Rs. 400—400—450—30—600—35—670—EB—35—950. Age limit 35 years. Qualifications essential: Degree in Mechanical/Marine Engineering of a recognised university or equivalent.

4. One Senior Scientific Officer, Grade II, Aeronautical Development Establishment, Bangalore, Ministry of Defence. Pay Rs. 400—40—800—50—950. Age preferably below 30 years. Qualifications essential (i) Second class degree in Mechanical/Aeronautical Engineering of a recognised university or equivalent. (ii) About two years' experience in the field of aeronautics.

5. Two Junior Hydrologists, Central Ground Water Board, Faridabad (Haryana). Pay Rs. 350—25—500—30—590—EB—30—800—EB—30—830—35—900. Age limit 40 years. Qualifications essential (i) Degree in Geology or Mechanical or Civil Engineering of a recognised university. (ii) About two years' actual experience in Ground Water Hydrology.

6. One Extra Assistant Director (Navigation), Central Water & Power Commission (Water Wing), Ministry of Irrigation & Power. Pay Rs. 350—25—500—EB—30—590—EB—30—800—EB—30—830—35—900. Age limit 40 years. Qualifications essential: Degree in Civil Engineering of a recognised university or equivalent. Or Diploma in Civil Engineering with about three years' experience in hydrographical surveys.

7. One Senior Technical Assistant (Agriculture Implements), Ministry of Agriculture (Department of Agriculture). Pay Rs. 325—15—475—EB—20—575. Age limit 35 years. Qualifications essential (i) A degree in Agricultural/Mechanical Engineering of a recognised university or equivalent. (ii) About two years' experience in designing manufacture, standardisation and popularisation of improved agricultural implements.

8. One Instructor, Tractor Training Centre, Hissar (Haryana), Ministry of Agriculture. Pay Rs. 325—15—475—EB—20—575. Age limit 35 years. Qualifications essential: A degree in Agricultural or Mechanical Engineering of a recognised university or equivalent. Or A recognised diploma in Agricultural or Mechanical or Automobile Engineering with at least three years' practical experience in operation, repairs and maintenance of tractors, implements and other power operated agricultural machinery including one year's experience in tractors and agricultural machinery.

9. One Assistant Director (Ballistics), Central Forensic Science Laboratory, New Delhi. Pay Rs. 700—50—1250. Age limit 40 years. Qualifications essential (i) M.Sc. degree in Physics or Mathematics of a recognised university or equivalent. (ii) About seven years' experience of research work in Ballistics (evidence to be furnished).

10. One Agronomist, Dandakaranya Project, Dandakaranya Development Authority, Koraput, Department of Rehabilitation. Pay Rs. 400—400—450—30—600—35—670—EB—35—950. Age limit 35 years. Qualifications essential (i) A second class Master's degree in Agriculture or Agronomy or Associateship of Indian Agricultural Research Institute in Agronomy or equivalent. (ii) About three years' experience in conducting field trials in Agronomy.

11. One Senior Scientific Officer (Ballistics), Central Forensic Science Laboratory, Ministry of Home Affairs. Pay Rs. 400—40—800—50—950. Age limit 35 years. Qualifications essential (i) Master's degree in Physics or Mathematics of a recognised university/institution or equivalent. (ii) About five years' experience in Physical Analysis/Applied Mathematics.

12. Two Senior Technical Assistants, Directorate of Jute Development, Ministry of Agriculture (Department of Agriculture). Pay Rs. 325—15—475—EB—20—575. Age limit 35 years. Qualifications essential (i) Degree in Agriculture of a recognised university or equivalent. (ii) About two years' experience of agricultural research/development or extension work.

13. Five Small Industries Promotion Officers (Chemical), Office of the Development Commissioner, Small Scale Industries, Ministry of Industrial Development. Pay Rs. 325—15—475—EB—20—575. Age limit 30 years. Qualifications essential (i) Master's degree in Chemistry or Industrial Chemistry/Degree in Chemical Technology or Chemical Engineering of a recognised university/institution or equivalent. (ii) Practical experience for about one year in drugs, pharmaceuticals, fine chemicals, paints and varnishes, oils, fats and soaps, matches, rubber and plastics, dye-stuffs, organic chemicals or other allied trades.

14. One Deputy Assistant Director General (Exhibition), Central Health Education Bureau, Directorate General of Health Services, Ministry of Health & Family Planning (Department of Health). Pay Rs. 700—40—1100—50/2—1250. Age limit 45 years. Qualifications essential (i) Master's degree of a recognised university or equivalent. (ii) About five years' experience in publicity or public relations relating to health matters. (iii) Experience in organising and conducting exhibitions and displays.

15. One Works Manager (Photo-litho), Ministry of Works & Housing. Pay Rs. 700—40—1100—50/2—1150. Age limit 45 years. Qualifications essential (i) Diploma in Printing and Allied Trades with special knowledge of Photolithography or in Photography, of a recognised institute or equivalent. (ii) About eight years' practical experience in photolithography, including three years in supervisory capacity in a well established printing firm or a Government establishment.

16. One Assistant Legal Adviser (Grade IV of the Central Legal Service), Department of Legal Affairs, Ministry of Law & Justice and Company Affairs. Pay Rs. 900—50—1250. Age limit and Qualifications essential: A member of a State Judicial Service for a period of not less than seven years, or has held a superior post in the legal department of a State for not less than seven years, or is a Central Government servant who has had experience in legal affairs for not less than seven years, or is a qualified legal practitioner of not less than 30 and not more than 45 years of age.

17. One Programme Assistant, Directorate General of Technical Development. Pay Rs. 325—15—475—EB—20—575. Age limit 30 years. Qualifications essential (i) Master's degree in Statistics or Mathematics / Economics/ Commerce (with Statistics) of a recognised university or equivalent. Or Degree of a recognised university with Statistics/Mathematics/Economics as a subject and a post-graduate diploma in Statistics awarded after at least two years' training in a recognised institution or equivalent. (ii) About two years' experience of statistical work involving collection, compilation and interpretation of statistical data, with about three months' training in electronics data processing preferably in using 'COBOL' or the like. Or At least one year's experience in electronics data processing preferably in computor programming using "COBOL".

NATIONAL DEFENCE ACADEMY EXAMINATION, DECEMBER 1973

The Union Public Service Commission will hold a combined Army, Navy and Air Force Examination commencing on 20th December, 1973, for selection of candidates for admission to National Defence Academy for 52nd Course commencing in July 1974. Age limits: Candidates must have been born not earlier than 2nd January, 1956 and not later than 1st July, 1958. These age limits can in no case be relaxed. Qualifications: Higher Secondary Examination or equivalent. Applications from candidates who have appeared or intend to appear at Higher Secondary or equivalent examination acceptable provisionally. Full particulars and application forms obtainable from Secretary, Union Public Service Commission, Dholpur House, New Delhi-110011, by remitting Re. 1 by money order or on cash payment at counter in Commission's office. Candidates must clearly state on money order coupons "National Defence Academy Examination, December 1973" and also give their names and full postal addresses in block letters. Postal orders or cheques or currency notes not acceptable in lieu of money orders. Full particulars and application forms also obtainable free from nearest Recruiting Office, Military Area/Sub-Area Headquarters or National Cadet Corps Units. Completed applications must reach Union Public Service Commission by 16th July, 1973 (30th July, 1973 for candidates residing abroad or in the Andaman & Nicobar, Laccadive, Minicoy and Amindivi Islands).

davp 560 (7)/73

విజయవాడలో పెద్ద గాలితో వడగళ్ల వాన

విజయవాడ, మే 18 : నేటిమధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో విపరీతమైన ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ళవాన కురిసి పట్టణ జీవితమంతా అస్తవ్యస్తమైపోయినది. గాంధీనగరం, జింకానామైదానంలో ఏర్పాటుచేయబడ్డ చేనేతవస్త్ర ప్రదర్శన శాలలోని రేకుల షెడ్లన్ని విపరీతమైన గాలి వేగానికి ఎగిరిపోయాయి. రేకుల తాకిడికి ప్రక్కనేగల జ్ఞానలిపివీధిలోని కొన్ని టెలిఫోను స్తంభాలు ఒక విద్యుత్ సరఫరా తీగ ఉన్న స్తంభం కూలిపోయినాయి. పట్టణంలో అనేక ప్రాంతాలలో విద్యుత్ సరఫరా తీగలు టెలిఫోనుతీగలు తెగి రోడ్డుమీద చిందరవందరగా పడిపోయి ఉన్నాయి. కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్‌తీగల మీద పడి అలానే ఉండిపోయినాయి. అవి నాలికి ఎప్పుడు పడతాయో అని స్థానికులు అటు ఇటు వెళ్లడానికి భయపడుతున్నారు.

విద్యుత్ సరఫరా పట్టణ వ్యాప్తంగా నిలిచి పోయింది. గత మూడు రోజులలో విజయవాడ పట్టణాన్ని ఎండ, వాన, గాలిపట్టి పీడించిన సంఘటనలలో ఇది మూడవది. గాలి ఎంత వేగం వీచినది పట్టణంలో ఇతరచోట్ల ఎంతటి భీభత్సమైనది ఆర్. డి. ఒ. ఆఫీసువారికిగాని గాలివాన వెలసిన గంటతరువాత కూడా అంద లేదని చెబుతున్నారు.

గాంధీనగరంలో రేకుల షెడ్లు ఎగిరి పోయి రోడ్లంతా చిందర వందరగా చూసుకు పోయినప్పుడు బాటసారులకు స్వల్పమైన గాయాలు తగిలాయని చెబుతున్నారు. వస్త్ర ప్రదర్శనశాలకు ఈ వారంలో ఇటువంటి నష్టం జరగటం రెండవసారి. దక్షిణం వైపున గల 12షెడ్లు, పడమర దిక్కుగాగల రెండు షెడ్లు పూర్తిగా ఎగిరిపోయాయి. 24 తేదీవరకు జరుగుతుందనుకున్న ఈ ప్రదర్శనలు ఎత్తివేయబడగల అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.

హైదరాబాద్‌లో నిత్యావసర వస్తువుల కొరత

శ్రీ ఎర్రం సత్యనారాయణ హెచ్చరిక

హైదరాబాదు, మే 18 : హైదరాబాద్ నగరంలో నిత్యావసర వస్తువుల కొరత, ధరల పెరుగుదల సమస్యలు దీర్ఘకాలం కొనసాగితే, పెద్దఎత్తున దుష్పరిణామాలు ప్రజ్వరిల్లవచ్చునని నగర కాంగ్రెసు సంఘం మాజీ అధ్యక్షుడు శ్రీ ఎర్రం సత్యనారాయణ హెచ్చరించారు.

చౌకదుకాణాలు, సూపర్‌బజార్‌ల ద్వారా ఆహార ధాన్యాల పంపిణీ ఏ మాత్రం సంతృప్తికరంగాలేదని, సూపర్‌బజార్లు, చౌకదుకాణాలలో కూడా నిత్యావసర వస్తువులు లభ్యం కావడంలేదని ఆయన అన్నారు.

ఈ పరిస్థితి నెలకొనడంలో పార్టీ కార్యకర్తలకు మార్గదర్శక సూత్రాలను తెలుపవలసిందిగా కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఎస్. డి. శర్మకు శ్రీ సత్యనారాయణ ఒక లేఖ వ్రాస్తూ, ఈ కొరత కృత్రిమమని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పార్టీ వ్యవస్థలేని కారణంగా కాంగ్రెస్ ప్రతిష్ఠను కాపాడడంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందిని గురించి ఆయన ప్రస్తావిస్తూ, ప్రస్తుత ఉన్నతాధికార సంఘం దాదాపు వృత్తప్రాయమయిందని, కనీసం ఒక తాత్కాలిక సంఘాన్ని అయినా ఏర్పాటు చేయాలని కోరారు.

ధరల పెరుగుదలపై పోరాటం

హైదరాబాద్‌లో ప్రజా కార్యాచరణ సంఘం ఏర్పాటు

హైదరాబాదు, మే 18 : నిన్న ఇక్కడ కొన్ని రాజకీయపక్షాలు, వ్యక్తుల సమావేశంలో ధరల వ్యతిరేక ప్రజాకార్యాచరణ సంఘాన్ని ఏర్పాటు చేశారు.

ప్రజల సహకారంతో నిత్యావసర వస్తువుల అధిక ధరలు, బ్లాక్‌మార్కెటింగ్‌కు వ్యతిరేకంగా పోరాడడం సంఘం ఉద్దేశం.

ఈ సంఘంలో ఈ క్రిందివారు సభ్యులుగా ఉన్నారు:— శ్రీయుతులు పీతల్‌సింగ్‌లస్కరి (సోషలిస్టుపార్టీ) సుల్తాన్ సలావుద్దీన్ ఒవాసి (ఎం. ఎల్. ఎ, మజ్లిస్ ఇత్తెహాదుల్‌ముస్లిమీన్) అసల్‌ఖుర్షీద్, భాస్కరరావు, ఇనాపిరి కొండదీని కోఆప్టు చేసుకుంటారు.

రాష్ట్ర అకాడెమీల సమాఖ్య సంఘం సమావేశాలు

హైదరాబాదు, మే 18 : రాష్ట్రంలోని మూడు అకాడెమీలు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, సంగీతనాటక అకాడమి, లలితకళా అకాడమీల సమాఖ్య సంఘం మే 19, 20, 21 తేదీలలో విశాఖపట్నంలో జిల్లా పరిషత్తు సమావేశం హాలులోను, మే 23, 24 తేదీలలో విజయవాడలో ప్రభుత్వ అతిథిగృహంలోను సమావేశం అవుతుంది.

కమిటీ చైయిర్మన్ శ్రీ వి. శంకరగిరి, ఎం. పి., యీ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.

విశాఖ ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణకార్యక్రమంలో పీటముళ్లు

విశాఖపట్నం, మే 18 : స్థానిక ఉక్కుఫ్యాక్టరీ పరిపాలనా నిర్వహణ ప్రతినిధి కేంద్ర మంత్రి శ్రీ మోహనకుమారమంగళం ప్రకటనను త్రోసిపుచ్చుతూ రెండు అవకతవకలను కూడా పేర్కొన్నారు.

1972—73 జనవరిలో స్థలం సేకరణకు కేంద్ర ప్రభుత్వం రు 15 లక్షలు కేటాయించింది. ఎన్. జి. ఓ.ల సమ్మె కారణంగా ఆ మొత్తంఖర్చు కాకుండా నాలుగిలువ ఉండిపోయింది. అయితే ఈ మొత్తం ఖర్చు చేయడానికి వీలుకల్పించవలసిందని అభ్యర్థనలు చేసినా యింతవరకు ఏమి జరుగలేదన్నారు.

అంతేకాకుండా 1973—74 సంవత్సరంలో డబ్బు కేటాయించలేదన్నారు. సర్వే సిబ్బంది చెల్లింపులను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం భర్తీ చేయగలదని కూడా వివరించారు. స్థలం స్వాధీనం త్వరితంగా సాగడానికి మరి రెండు సర్వే విభాగాలను మంజూరు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరిఉన్నదన్నారు. అసలు సమస్య అంతా పీటముళ్ల కింద తయారయిందన్నారు.

గోదావరి కాలువ పని కూడా ఆలస్యమవుతుందని శ్రీకుమారమంగళం ప్రకటనలో ధ్వనిస్తున్నదని ఆ ప్రతినిధి పేర్కొన్నారు.

స్వ. వి

—o:o—

ఏలూరులో

'శారద' చిత్రనిర్మాణ యూనిట్‌తో గోష్ఠి

ఏలూరు, మే 18 : అన్నపూర్ణ ఎంటర్‌ప్రైజెస్‌వారి 'శారద' చిత్రంనాయిక శ్రీమతి శారద, దర్శకుడు శ్రీ విశ్వనాద్, నిర్మాత శ్రీ రాఘవరావులు ఇప్పటుకు విచ్చేసిన సందర్భంగా స్థానిక లేడీస్ రిక్రియేషన్ క్లబ్ గోష్ఠి ఏర్పాటు చేసింది.

అడిషనల్ సెషన్సు జడ్జి శ్రీమతి డి.మంగ శాంబ అధ్యక్షత వహిస్తూ, ఈ చిత్రంలో శ్రీమతి శారద చాలా అద్భుతముంగా నటించిందని, "ఊర్వశి"ని మించిన అవార్డును పొందడానికి ఈ చిత్రం ద్వారా ఆమె అర్హురాలయింది అన్నారు.

క్లబ్ కార్యదర్శి శ్రీమతి చిత్రపు సుబ్బలక్ష్మి స్వాగతం చెప్పారు. శ్రీ తంగిరాల ఆనంద రావు ముఖ్య అతిథులను పరిచయం గావించారు.

కుమారి బంధ్యాల జ్యోతి, శ్రీమతి దుర్గా రామకృష్ణ రత్నమాల ప్రభృతులు మాట్లాడారు.

దర్శకులు శ్రీ విశ్వనాద్, బాక్సాఫీసుఫార్ములాలులేని కథ నిర్మాణానికి ముందుకువచ్చిన నిర్మాత అభినందనీయుడు అన్నారు. శ్రీమతి శారద, శ్రీ చక్రవర్తి సంగీత దర్శకుడు ప్రసంగించారు.

స్వ. వి

—o:o—

నిక్సన్‌తో బంగ్లాదేశ్ దూత సమావేశం

వాషింగ్టన్, మే 18 : బంగ్లాదేశ్ ప్రధాని ప్రత్యేక దూత శ్రీ ఎం.ఆర్. సిద్దిక్ నిన్నఇక్కడ అమెరికా అధ్యక్షుడు శ్రీ నిక్సన్‌ను కలుసుకొని చర్చలు జరిపారు.



విజయవాడ మాచవరంలో గురువారంనాడు సంభవించిన అగ్నిప్రమాదానికి గురిఅయిన ఇళ్ళు.



విజయవాడలో సంభవించిన అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయి నిరాశ్రయురాలైన స్త్రీ

వినిమయ వస్తు పంపిణీ స్త్రీలకు అప్పగింత: ఢిల్లీ గృహిణుల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, మే 18 : ఆహారధాన్యాలు అత్యవసర వస్తువుల కొరతలను పురుషులే సృష్టిస్తున్నారని, అందువల్ల నేటి పంపిణీ పనిని మహిళలకు అప్పగించాలని, ఢిల్లీ గృహిణుల ప్రతినిధివర్గం నేడు ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధికి విజ్ఞప్తి చేసింది.

విపరీతంగా ఉన్న వినిమయ వస్తువుల ధరలు, కొరతలపట్ల ప్రతినిధివర్గం తీవ్రనిరసన వ్యక్తం చేస్తూ, పెక్కు సూచనలు చేసి నట్లు నేడిక్కడ ఒక ప్రకటనలో తెలియజేయబడింది.

అధికారం పొందిన చిల్లర దుకాణాల నుంచి రేషన్‌లు లభ్యం కావడం గురించి ప్రధానికి ఫిర్యాదు చేయడం కోసం ప్రధాని నివాసంలో ఒక టెలిఫోన్ ఏర్పాటు చేయాలని శ్రీమతి వర్మ సూచించారు.

నాగా జిడ్డులేని భోజనం చెయ్యాలని శ్రీమతి పుష్పాజాన్ సలహాయిచ్చారు. "జిడ్డులేని భోజనం సరిగివేసిని వ్యక్తిత్వాన్నిస్తుంది" అని ఋజువు చేయడానికి వీలుగా ప్రధాని ఇంటిలో వంటశాల నిర్వహింపబడాలని ఆమె కోరారు.

భారత గృహిణుల సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి సావిత్రినిగామ్ ప్రతినిధివర్గానికి నాయకత్వం వహించారు. ధరల పెరుగుదలను అరికట్టడానికి తమ సమాఖ్య ప్రతిపాదించిన పథకాన్ని న్యాయంగా పరిశీలించి చూడాలని ఆమె అభ్యర్థించారు.

జూలైలో ఎం.బి.బి.ఎస్. ఎంట్రన్స్ పరీక్షలు

(ఆంధ్రపత్రిక ప్రతినిధి)

హైదరాబాదు, మే 18 : రాష్ట్రంలోని ఎనిమిది వైద్యకళాశాలల్లోను ఎం. బి. బి.ఎస్. మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఎంట్రన్స్ పరీక్ష జులైలో జరుగుతుంది.

వైద్య ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ రాఘవేంద్రరావు నిన్న ఈ విషయం తెలుపుతూ, తెలంగాణాలో నివసిస్తున్న ఆంధ్ర అభ్యర్థులకు మూడు తెలంగాణా వైద్య కళాశాలల్లో ప్రవేశం సమస్య ఇంకా విచారణలో ఉన్నప్పటికీ, ఒకసారికి పాత నిబంధనలుపర్తింప చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణా వైద్యకళాశాలల్లో ఆంధ్ర అభ్యర్థులకు ప్రవేశం కల్పించరాదన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్ణయం ఈ దశలో అమలు జరప వీలు లేదన్నారు.

పాత నిబంధనల ప్రకారం ఎం. బి. బి. ఎస్. మొదటి సంవత్సరంలోని మొత్తం సీట్లలో మూడున్నరశాతం తెలంగాణా ప్రాంతంలో నివసించే ఆంధ్రులకు (అధికారులు, అనధికారులకు) లభింప చేయడం జరుగుతుంది. ఉస్మానియా, గాంధి, కాకతీయ, వైద్య కళాశాలలకు మూడింటిలోను ఈ నిబంధనలు వర్తిస్తాయి.

తెలంగాణాలోని ఈ మూడు వైద్య కళాశాలల్లోని ప్రతిదానిలోను ఎం. బి. బి. ఎస్. ప్రథమ సంవత్సరంలో చేర్చుకొనబోయే అభ్యర్థుల సంఖ్య 150. దానిలో తెలంగాణాలో నివసించే ఆంధ్రులకు 13 స్థానాలు మాత్రం ప్రవేశం లభిస్తుంది.

తన అనుబంధ వైద్య కళాశాలల్లో ఎం. బి. బి. ఎస్. మొదటి సంవత్సరం కోర్సు కాల పరిమితిని ఏడాదినుంచి ఆరు నెలలకు తగ్గించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం అకాడమిక్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం పట్ల విద్యాసంవత్సరం నుంచి అమలు జరపడం జరుగుతుందని డాక్టర్ రాఘవేంద్రరావు చెప్పారు.

వెంకటేశ్వర వైద్యకళాశాలసహా రాష్ట్రంలోని మిగతా అన్ని వైద్యకళాశాలల్లోను ఎం. బి. బి. ఎస్. మొదటి సంవత్సరం కోర్సు కాల పరిమితి ఏడాదిగానే ఉంటుందని, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తన అనుబంధ కళాశాలలో ఎం. బి. బి. ఎస్. మొదటి సంవత్సరం కోర్సు రద్దు చేసిందని ఆయన చెప్పారు.

[illegible] ఎంట్రన్సు పరీక్షకు హాజరయే అభ్యర్థుల నుంచి ఎం. బి. బి. ఎస్. మొదటి సంవత్సరం కోర్సుకు ఆరు ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 850 మంది అభ్యర్థులను [illegible] 350మంది అభ్యర్థులను ఎన్నిక చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు.

—:o:—

బడ్జెటు తయారీలో కొత్త పద్ధతి

న్యూఢిల్లీ, మే 18 : కేంద్ర, రాష్ట్రాల [illegible] బడ్జెటింగ్, అకౌంటింగ్ పద్ధతిలో అభివృద్ధి ప్రాధాన్యం చేసిన [illegible] 1974—75 నుంచి [illegible] మార్పులు రాగలవని భావిస్తున్నారు. ఈ మార్పులను ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలిస్తున్నది.

711 నాన్‌కోకింగ్ బొగ్గు గనుల జాతీయం : పార్లమెంట్ ఆమోదం

న్యూఢిల్లీ, మే 18 : 711 నాన్‌కోకింగ్ బొగ్గుగనుల జాతీయానికి పార్లమెంట్‌ఆమోదం తెలిపింది. ఈ గనుల నిర్వహణను ఈ సంవత్సరం జనవరిలో స్వాధీనం చేసుకోవడం జరిగింది.

బొగ్గుగనుల (జాతీయీకరణ) బిల్లు ఈ వరకే లోకసభ ఆమోదం పొందింది. గనుల యజమానులకు పరిహారంగా 30.35 కోట్ల రూపాయల మేరకు చెల్లించడానికి ఈ బిల్లు అవకాశమిస్తున్నది. ఈ బిల్లు నేడు రాజ్యసభ ఆమోదం పొందింది.

బెంగాల్—బీహార్ ప్రాంతంలో గల 214 కోకింగ్ (మెటలర్జికల్) బొగ్గుగనులు ఇదివరకే జాతీయం చేయబడ్డాయి.

—:o:—

శ్రీ డి. వి. ఎస్. రాజు కుమార్తె వివాహం

మద్రాసు, మే 18 : ప్రముఖ చలనచిత్ర నిర్మాత శ్రీ డి. వి. ఎస్. రాజుకుమార్తె చి.సౌ. రమాదేవికి, చి. లక్ష్మీనరసరాజుకు నిన్నరాత్రి ఇక్కడ అబిడ్స్‌బర్గ్‌లోని వైభవంగా వివాహం జరిగింది. చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు పలువురు వివాహానికి హాజరై వధూవరుల నాశీర్వదించారు.

వివాహానికి ముందు నాదస్వర కచేరి, ఎన్. ఎ. పి. బృందం వారి నాట్య ప్రదర్శన, సినీనటి పెన్నిరాజ్ఞి నిర్మల నృత్య ప్రదర్శన జరిగాయి.

చేనేతవారికి నూలు పంపిణీ

డైరెక్టర్ శ్రీ మాల కొండయ్య పరిశీలన

కాకినాడ, మే 18 : ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సమాఖ్య నూలుమిల్లుల నుండి నూలు [illegible] డైరెక్టరు శ్రీ ఎన్. మాల కొండయ్య పరిశీలించారు. [illegible] అమ్మకాలను, చేనేతవారికి పంపిణీ జరుగుతున్న తీరును తెలుసుకున్నారు.

[illegible]

[illegible]

ప్రయివేటు వ్యాపారస్తులతో సంబంధం [illegible] కలెక్టరు స్వాధీనపరచుకుని [illegible] మేరకు స్థానిక చేనేతవారికి పంపిణీ [illegible] ఆయన విదితపరచారు.

ప్రభుత్వానికి మునిసిపల్ ఉపాధ్యాయుల సంఘం అభినందనలు

హైదరాబాదు, మే 18 : ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ ఉపాధ్యాయుల సంఘం కార్యవర్గం నిన్న ఇక్కడ సంఘ అధ్యక్షుడు శ్రీ [illegible] రామశాస్త్రి అధ్యక్షతన సమావేశమై మున్సిపాలిటీల నుంచి విద్యా సంస్థలన్నింటిని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా గవర్నర్ సలహాదారులిద్దరిని అభినందిస్తూ తీర్మానించారు.

1965 ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టానికి అనుసరమైన సవరణలు చేసి సాధ్యమయినంత త్వరలో ప్రాథమిక పాఠశాలలను కూడా స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వీరు కోరారు. ఇంతలోగా నెలల తరబడి జీతాలు చెల్లించబడకుండా ఉన్న ఉపాధ్యాయులను రక్షించడానికిగాను ప్రాథమిక పాఠశాలలకు నూటికి నూరుశాతం గ్రాంటు విడుదల చేయాలని కూడా వీరు ప్రభుత్వాన్ని కోరారు.

[illegible] పాఠశాల వార్షికోత్సవం

[illegible]

బొగ్గు కొరతవల్ల దక్షిణ రైల్వేలో రాకపోకలకు ఆటంకం

హుబ్లీ, మే 18 : దక్షిణ రైల్వే గుంటకల్ డివిజన్‌లో తీవ్రమైన బొగ్గుకొరతఏర్పడి ఉన్నందున హుబ్లీ—గుంటకల్ మధ్య ప్రయాణికుల రైళ్లు హాస్పెటలో నిల్పివేయబడతాయని యిక్కడి రైల్వేఅధికారులకు వార్తలు అందాయి.

ఒలవకోట డివిజన్

బొగ్గుకొరతవల్ల ఒలవకోట డివిజన్‌లో గల 56 పాసింజర్ రైళ్లలో 27 రైళ్ళు రద్దయినవని, మరి కొన్ని రద్దు కావచ్చునని దక్షిణ రైల్వే అధికార ప్రతినిధి ఒకరు నేడు పాలఘాట్‌లో తెలిపారు.

అయితే ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఆహారధాన్యాల రవాణా నిమిత్తం గూడ్సురైళ్లు నడపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

నీటికొరతవల్ల మరికొన్ని పాసింజర్ల రద్దు

హైదరాబాదు నుంచి ఆంధ్రపత్రిక ప్రతినిధి యిలా తెలియ జేస్తున్నారు:— దుర్భిక్ష పరిస్థితులు, నీటికొరతవల్ల ఈదిగువ పేర్కొన్న రైళ్లు తిరిగి తెలియపర్చేవరకు రద్దు చేయబడుతున్నాయి.

కాచిగూడా—మన్మాడ్ పాసింజర్, డోర్నకల్—భద్రాచలం పాసింజర్, డోర్నకల్—సింగరేణి గనుల పాసింజర్ మే 21 నుంచి మన్మాడ్—కాచిగూడా పాసింజర్ మే 22 నుంచి రద్దవుతున్నాయి.

ఏలూరులో జై ఆంధ్ర ఫ్రంట్ మహాసభలు

ఏలూరు, మే 18 : జైఆంధ్ర ఫ్రంటు జిల్లా విభాగము కన్వీనరు శ్రీ జి. అరుణకుమార్ ఇలా వ్రాస్తున్నారు:—

20 ఆదివారం ఉదయం 10 గం. లకు, ఏలూరు శ్రీ మోతేవారి సత్రంలో, జైఆంధ్ర ఫ్రంటు జిల్లాశాఖకు ఎన్నికలు జరుగుతాయి సాయంత్రము బహిరంగసభ ఏర్పాటు చేయబడింది.

జిల్లాలోని వివిధ తాలూకాల నుండి, పట్టణ గ్రామీణ ప్రాంతాల నుండి విరివిగా ప్రతినిధులు హాజరై, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయకోరుతున్నాము.

సర్వశ్రీ జి.సి.కొండయ్య, కొమరగిరి కృష్ణమోహనరావు, తూమాటి బాలకోటేశ్వరరావు, గోకరాజు శ్రీరామరాజు ప్రభృతులు హాజరవుతున్నారు.

కడప జిల్లాలో క్షామ నివారణ చర్యలు

మరో రు. 50 లక్షల మంజూరుకు ఇద్దరు శాసనసభ్యుల విజ్ఞప్తి

(ఆంధ్రపత్రిక ప్రతినిధి)

హైదరాబాదు, మే 18 : శాసనసభ్యులు శ్రీ ఎస్. పి. నాగిరెడ్డి, శ్రీ ఆర్. రాజగోపాలరెడ్డి గవర్నర్ సలహాదారు శ్రీ వి. కె. రావును ఇవాళ కలుసుకుని కడపజిల్లాలో మంచినీరు, ఆహార ధాన్యాలు, ఉపాధి పొకర్యాల కొరతను గురించి ప్రస్తావించి, క్షామ నివారణ చర్యలకు మరో 50 లక్షల రూపాయలు మంజూరు చేయాలని విన్నవించారు.

తమజిల్లాకు ఇచ్చిన రెండు రిగ్గులలోఒకటి అప్పుడే కుంటుపడి పోయిందని, ఇంకాహెచ్చు రిగ్గులు పంపించాలని వారుకోరారు. వేంపాడు, ఏటూరు, కొండపేట, ఆదినిమ్మపల్లి, లాకుల మరమ్మతులు కడప—కర్నూలు ఆయకట్టు దారులకు ఎంతో ఉపయోగకరమని, అందుకు 10 లక్షల రూపాయలు కేటాయించాలని కూడా వారు విన్నవించారు.



బ్రాంచీలు : 5 పార్కు రోడ్, విజయవాడ.
4-3-129, హిల్ స్ట్రీట్, సికింద్రాబాద్ 3 (ఏపి)



గంటల పంచాంగం

శ్రీ ప్రమాదినామ సం. వైశాఖ బ. విదియ,

1973వ సం. మే 19 శనివారం: తిథి: బ. విదియ: ప. 3.16, జ్యేష్ఠ: సా. 5.45, వర్జ్యం: రా. 2 48 మొదలు 4.36 వరకు.

1973వ సం. మే 20 ఆదివారం: తిథి: బ. తదియ: సా. 5.52, మూల: రా. 8.53, వర్జ్యం: రా. 7.04 మొదలు 8.53 వరకు.

శివలెంక శంభుప్రసాద్
సంపాదకుడు
(1938 – 1972)

ఆంధ్రపత్రిక

ఒరులేయవి యొనరించిన
నరవర యప్రియము తన మనంబునకగు దా
నొరులకు నవి సేయకునికి
పరాయణము పరమ ధర్మపథములకెల్లన్
(మహాభారతము)

శ్రీ ప్రమాదినామ సం. వైశాఖ బ. విదియ.
శనివారం

శ్రీ నరసింహారావుగారి ఢిల్లీ ప్రయాణం

ఆంధ్ర సమస్యని గురించి హైదరాబాదులో తాము జరిపిన సంప్రదింపుల సారాంశాన్ని తమ పార్టీ అధిష్ఠాన వర్గానికి తెలియ చెయ్యటానికి మాజీ ముఖ్యమంత్రి శ్రీ పి.వి. నరసింహారావుగారు ఢిల్లీ వెళ్ళారు. రాజధానిలో విద్య, ఉపాధి సౌకర్యాల విషయంలో విభేదాలు ఉండరాదనే అభిప్రాయాన్ని వీరు జరిపిన మంతనాలలో ఎందరో వెలి బుచ్చారుట. హైదరాబాదులో తెలంగాణావారికి కొన్ని ప్రత్యేక హక్కులు లేకుండా చేస్తే, వెనుక బడిన వారి పరిస్థితిని ఒక కంట కనిపెట్టే బాధ్యత కేంద్రంమీద ఉంటుందని శ్రీ నరసింహారావు గారు తమ పార్టీ అధిష్ఠానవర్గం వారితో చెప్పపోతున్నారుట. దీని కోసం ఆర్థిక సదుపాయాలు మొద లయినవి ప్రత్యేకంగా చెయ్యవలసి ఉంటుందని ఆయన ఢిల్లీలో తమ పైవారికి చెప్పారుట.

కొన్నివారాలుగా ఆంధ్ర సమస్య పరిష్కారం గురించి అంతగా వివరాలు ఏమీ చెప్పటం లేదు. శ్రీ నరసింహారావుగారి ఢిల్లీ ప్రయాణంతో మళ్లీ కొన్ని ప్రకటనలు వెలువడవచ్చు. 'ఆంధ్ర సమస్య'ని గురించి ఎందరో ఎన్నో మాటలు చెప్పారు. దాని 'పరిష్కారం'కోసం వింత సూచనలు చాలా వెలు వడ్డాయి. ఇటువంటి సమయంలో ఈ 'సమస్య' నిజ స్వరూపాన్ని మంరొకసారి పరిశీలించడం అవసరం.

పాత హైదరాబాదు రాష్ట్రం లోని తెలంగాణా ప్రాంతాన్ని ఒక ప్పటి ఆంధ్ర రాష్ట్రంతో కలిపి 'విశాలాంధ్ర' లేక 'ఆంధ్ర ప్రదేశ్' ఏర్పరచటానికి 'పెద్ద మనుష్యుల వప్పందం' కావలసి వచ్చింది. అప్పటికీ తెలంగాణా ప్రాంతంవారు ఆంధ్రరాష్ట్రంలో మనస్ఫూర్తిగా కలిసి ఉండటానికి ఇష్టపడలేదు. ఈ 'పెద్దమనుష్యుల వప్పందం' ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఉపరాష్ట్రాన్ని సృష్టించిందంటే అతిశయోక్తి కాదు. దాని వలన ఆంధ్ర – తెలంగాణా ప్రాంతాల మధ్య సమైక్యతా భావం పెరగక పోగా 1969 లో తెలంగాణాలో చెలరేగిన పెద్ద వేర్పాటు ఉద్య మంలో రాజధాని కల తెలంగాణా ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతం వారు నిర్భయంగా జీవించలేక పోయారు. అధికారంలో ఉన్న వారు అప్పుడే ప్రజాభిప్రాయ సేక రణ జరిపి దానికి తగిన నిర్ణయం తీసికొని ఉండవలసింది కాని అలాగ చెయ్యలేదు ; చెయ్యక పోగా ఆంధ్ర – తెలంగాణా విబేధాలని మరింత పెంచే పనులనే చేశారు.

"పెద్దమనుష్యుల వప్పందం" లోని అంశాలు కొన్ని భారతదేశం రాజ్యాంగంలో ఉండే అంశాలు కొన్నిటికి విరుద్ధంగా ఉన్నాయని ఎందరో నమ్మటంచేతనే వాటి విషయమై వారు ఎన్నిసారులో న్యాయస్థానానికి వెళ్లటం జరిగింది. ఆంధ్రప్రాంతంవారి ప్రాథమిక హక్కులకి భంగం కలిగించే ఏర్పాటులు మాత్రమే రాష్ట్ర సమ యిక్యతని కాపాడగలదని రాజకీయ వాదులు నమ్మినట్లయితే వారు ప్రజల శ్రేయస్సు మనస్సులో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ విభజన కోసమే కృషిచేసి ఉండాలి. భారత దేశంలో మామూలు రాష్ట్రాలలో ఎక్కడాలేని ఏర్పాటులని బలవం తంగా అమలు పరచి 'సమస్యా పరిష్కారం' కోసం వెతకటం ఆశ్చ ర్యం కలిగించకమానదు.

వెనుకబడిన ప్రాంతాలు భారత దేశంలో చాలా ఉన్నాయి. వాటిని అభివృద్ధిచేసే బాధ్యత అందరిమీద ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభి వృద్ధి విషయంలో కేంద్ర ప్రభు త్వం అశ్రద్ధ చూపిస్తోందన్న ఆరోపణ తరచు వినిపిస్తూనేఉంది. ఇకపయిన కేవలం ఆంధ్ర, తెలం గాణా ప్రాంతాలవారిమధ్య "సమ యిక్యత"ని పెంచటానికి మాత్రం కేంద్రంలో అధికారంలో ఉన్నవారు తెలంగాణా అభివృద్ధికోసం పెద్ద మొత్తాలు ఇవ్వదలస్తారనుకొనటం వాస్తవికదృష్టిని ప్రదర్శించదు.

కంపెనీ వాటాదార్ల దుస్థితి

ఒక కంపెనీ ఉన్నదంటే చట్ట ప్రకారంగానైనా, నిజం చెప్పుకోవలసి వచ్చినా కంపెనీలోని వాటాదార్లందరికీ ఆ కంపెనీ చెందుతుంది. వాటాదార్లకు కొన్ని హక్కులు, సౌకర్యాలు ఉన్నపటికీ వారికి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. భారతదేశంలో కంపెనీ వాటాదార్లు ఈ విషయాన్ని గుర్తించి తమ ప్రయోజనా లను కాపాడుకోవడానికి సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. కాని మనదేశం విస్తీర్ణ మైన దేశం కావడంవల్ల, వాటాదార్లు దేశం అంతటా అక్కడొకరు, ఇక్క డొకరు ఉండటం వల్ల వారంతా కలిసి పనిచేయడం, కంపెనీ కార్యకలాపాలను శ్రద్ధగా కనిపెట్టి చూడటం సాధ్యం కావడంలేదు.

ఎవరైనా ఏదైనా కంపెనీలో వాటా తీసుకోవాలనుకున్నప్పుడు షేర్ బ్రోకరు ద్వారా వారు ఆ కంపెనీతో పరిచయం ఏర్పరచుకుంటారు. ఈ బ్రోకరుకు వివిధ కంపెనీల గురించి, అవి ఎలా పనిచేస్తు న్నాయి, వాటి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి మున్నగు విషయాలన్నీ బాగా తెలిసి ఉండాలి. వ్యాపారానికి పెట్టుబడి కావలసిన కంపెనీలకు, వాటాలలో డబ్బు పెట్టాలనుకొనేవారికి మధ్య బ్రోకర్లు మధ్యవర్తులుగా పనిచేస్తారు. ఏ వాటాలు తీసుకుంటే లాభం ఉంటుందో బ్రోకర్లు వాటాదార్లు కావాలనుకుంటున్నవారికి సలహా ఇస్తారు.

కాని చాలామంది బ్రోకర్లకు ఎదుటి వ్యక్తికి వచ్చే లాభం మీదకన్నా తమకు అతడిచ్చే బ్రోకరేజి డబ్బుమీదే దృష్టి ఉంటుంది. అందువల్ల కంపెనీలో డబ్బు పెట్టాలనుకున్న వ్యక్తి తెలివైన వాడైతే అతడు పలువురు బ్రోకర్లను సంప్రదించి ఏ వాటాలు తీసుకుంటే మంచిదో నిర్ణయించుకొంటాడు. కాని చాలామంది అలా చేయరు.

మనదేశంలో చాలామంది షేర్ బ్రోకర్లకు విషయ పరిజ్ఞానం ఉండదు. వారు చదువుకున్నవారు కాదు. బ్రోకర్లు తమ లాభం చూసుకుని పనికిరాని సలహా ఏదో ఇస్తే దానిని నమ్మి డబ్బు పెట్టే వారు బాగా నష్టపోతుంటారు. మన షేర్ మార్కెట్లలో వృత్తి దోరణిని ప్రవేశపెట్టడం అవసరం. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం షేర్ల ధరలను తారుమారు చేయకుండా గట్టిగా నిరో ధించాలి.

వాటాదార్లకున్న ప్రధానమైన హక్కు లలో ఒకటి డైరెక్టర్ల మండలిని ఎన్ను కోవడం. కాని సర్వసాధారణంగా డైరె క్టర్ల నియామకం ఇచ్చిపుచ్చుకోవేవద్ధతిలో జరుగుతుంది. అందువల్ల ఒకే వ్యక్తి అనేక డైరెక్టర్లబోర్డులకు ఎన్నుకో బడవచ్చును. ఇటువంటి బోర్డు సమా వేశాలు పదిహేను నిముషాలకన్నా జరగవు. డైరెక్టరు ఒక దాని తర్వాత ఒకటి చొప్పున వరుసగా సమావేశాలకు హాజరు కావలసి ఉంటుంది. భారతదేశంలోని అనేక కంపెనీల డైరెక్టర్లు ఆ వృత్తికి సంబంధించినవారు కాదు. వారు మేనే జింగు డైరెక్టరు ఏ నిర్ణయాలు తీసుకుంటే వాటికే ఆమోదముద్ర వేస్తారు. సాధా రణంగా కంపెనీ స్వంతదారే కంపెనీకి మేనేజింగు డైరెక్టరుగా ఉంటాడు. అతడు, అతని ఎగ్జిక్యూటివ్‌లు తాము ఏ సమాచారాన్ని చెప్పాలనుకుంటారో ఆ సమాచారాన్ని మాత్రమే చెబుతారు. తమ ప్రయోజనాలకు తగినట్లుగా వారు లెక్క లను తయారు చేస్తారు.

ఏటా జరిగే వాటాదార్ల సమావేశా లను అన్నీ ముందుగానే సిద్ధం చేసుకుం టారు. వాటాదార్ల నోరు మూయించ డంలో సిద్ధహస్తుడయిన సీనియరు వ్యాపా రస్తుని కంపెనీ అధ్యక్షునిగా నియమిస్తు న్నారు. అయితే అన్ని కంపెనీల అధ్య క్షులు అలా ఉంటారని కాదు.

చాలామంది వాటాదార్లకు కంపెనీ సమావేశాలకు వెళ్లేంతటి తీరికకాని, అసలు వెళ్లాలనికాని, తెలివైన ప్రశ్నలు అడుగు దామనికాని ఉండదు. తెలివైన ప్రశ్నలు అడగాలంటే వరుసగా కొన్నేళ్లపాటు కం పెనీ ఆర్థిక స్టేటుమెంట్లను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. అదీగాక వారికి కంపెనీ లా బాగా తెలిసి ఉండాలి. ఉన్న పనులు చాలక ఈ పనులు చూసుకోవ డానికి వారికి తీరిక ఎక్కడుంటుంది ? పెట్టుబడి మీద తనకు బాగా లాభం వస్తున్నంత కాలం పెట్టుబడిదారు వార్షిక నివేదిక ఇలా రాగానే అలా చెత్తబుట్టలో పారేస్తాడు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే వాటాదారు బాగా దెబ్బతింటాడు. కాని కొంతమంది వాటాదార్లు తికమక పెట్టే ప్రశ్నలడిగి మేనేజిమెంటును చిక్కుల్లో పెడుతుంటారు. కాని తమ స్వంత ఖర్చుతో అలా పోరాడగలిగే వాటాదార్లు ఎంత మంది ఉంటారు ? వాటాదారుకు రక్షణ ప్రభుత్వ సంస్థల ద్వారా లభించాయి. ఆ సంస్థలు అవినీతికి దూరంగా ఉండాలి.

ప్రభుత్వరంగం కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు, తమ కంపెనీ షేర్లు కొను క్కోవడానికి, బోనసులో కొంత భాగం షేర్ల రూపంలో స్వీకరించడానికి ప్రోత్సా హం ఇవ్వాలి. కంపెనీ తమదేనన్న భావం అప్పుడే వారికి కలుగుతుంది.

వాటాదారు కంపెనీ అధ్యక్షుడు, డైరెక్టర్ల నిజాయితీలో నమ్మకం ఉంచి కంపెనీలో డబ్బు పెట్టడానికి నిర్ణయం తీసుకుంటాడు. లాభనష్టాల లెక్క లేమీ అతడికి అంతుబట్టవు. ఒక్కొ సారి ఆడిటర్లతో చేతులు కలిపి దొంగ స్టేటుమెంట్లు తయారు చేస్తుంటారు.

వాటాదారుల ప్రయోజనాలను రక్షించ డానికి కంపెనీ అధ్యక్షునిగా ఒకరు, మేనే జింగు డైరెక్టరుగా మరొకరు ఉండటం మంచిది. అధ్యక్షునిగా కంపెనీ స్వంత దారు కాని చుట్టం కాని కాకుండా బయటి వ్యక్తి నియమించబడటం మంచిది. మేనేజి మెంటు సమర్థంగా పనిచేయకపోయినా, అవినీతికి పాల్పడినా, సామాజికంగా బాధ్యతా రహితంగా ప్రవర్తించినా వాటాదార్లు ధైర్యంగా బయటపెట్టాలి.

మంచి కంపెనీ తన ఇతర సామాజిక ధర్మాలను త్రోసిరాజని కేవలం వాటా దార్లకు లాభం చేకూర్చడానికి ప్రయ త్నించరాదు. కంపెనీ అన్ని రంగాలలో తన పరువుప్రతిష్టలను పెంపొందించు కోవడానికి కృషి చేయాలి.

— రాము పండిట్.

దినఫలం

19–5–1973 శనివారం
శక సం 1895 వైశాఖమాసం 29

నూతన వ్యవహారాలకు

మే 19 శనివారం తిథి మంచిది. సాయంత్రం గం. 5.45 వరకు నక్షత్రం మంచిదికాదు. తరువాత మంచిది. 20 ఆదివారం సాయంత్రం గం. 5.52 వరకు తిథి మంచిది. తరువాత మంచిదికాదు. రాత్రి గం. 8.53 వరకు నక్షత్రం మంచిది. తరువాత మంచిదికాదు.

ప్రయాణాలకు

మే 19 శనివారం తిథి మంచిది. సాయంత్రం గం. 5.45 వరకు నక్షత్రం సామాన్యం (ముసలయోగం మంచిదికాదు.) తరువాత మంచిది (గదా యోగం మంచిదికాదు). 20 ఆదివారం సాయంత్రం గం. 5.52 వరకు తిథి మంచిది. తరువాత మంచిదికాదు. రాత్రి గం. 8.53 వరకు నక్షత్రం మంచిది (సిద్ధయోగం మంచిది). తరువాత మంచిదికాదు (శుభయోగం మంచిది).

(వర్జ్యమును, దుర్ముహూర్తమును గమనించవలెను).

మేషం: ఉద్యోగంలో మెప్పుకురాని కార్య భారాన్ని వహించవలసి వస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో ప్రయాసకు గురికాగలరు. ఆందోళన కలుగుతుంది. భరణి నక్షత్ర జాతకులకు మాత్రం కొంచెం బాగా ఉంటుంది.

వృషభం:– వృత్తిలో ముఖ్యమయిన వ్యక్తులను కలుసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. వినోద కాలక్షేపాల్లో పాల్గొం టారు. సాటివారిలో గౌరవం లభిస్తుంది. కృత్తికా నక్షత్ర జాతకులు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం.

మిథునం:– ఇతరుల నిమిత్తం మీరు శ్రమ పొందవలసి వస్తుంది. వ్యాపారంలో సాటి వారి పోటీ పెరుగుతుంది. కొన్ని వ్యవహారాల్లో అనవసరమైన సందేహాలు కలుగుతాయి. పునర్వసూ నక్షత్ర జాతకులు జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం.

కర్కాటకం:– మీకుముమ్మందు లాభించగల వ్యవహారాల్లో అభివృద్ధిని సాధించగలరు. సాహిత్య కళారంగాల్లో మీ కృషి రాణిస్తుంది. వృత్తిలో ఆదాయం పెరుగుతుంది. ఆశ్లేషా నక్షత్ర జాతకులకు మాత్రం బాగుండదు.

సింహం:– మీ మంచితనమే కొన్ని వ్యవహా రాల్లో మీకు యిబ్బందిని కలిగిస్తుంది.

సాంఘిక కార్యక్రమాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. దైవకార్యాలు నెరవేరతాయి. పుబ్బా నక్షత్ర జాతకులకు మిగిలిన వారి కంటే బాగుంటుంది.

కన్య:– వ్యాపారవిస్తరణ ప్రయత్నాలు బాగుంటాయి. రాజకీయ వ్యవహారాల్లో అనుకూలత లభిస్తుంది. మిత్రులకు సహా యం చేస్తారు. వినోద కాలక్షేపాల్లో పాల్గొం టారు. ఉత్తరా నక్షత్ర జాతకులు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం.

తుల:– మీ ఆలోచనలు లాభదాయకంగా ఉంటాయి. సాహిత్య కళారంగాల్లో ఖ్యాతి లభిస్తుంది. శుభకార్యాల విషయంలో అను కూలమైన సంఘటనలు జరుగుతాయి స్వాతీ నక్షత్ర జాతకులకు మిగిలిన వారికంటే బాగుంటుంది.

వృశ్చికం: మీ చాకచక్యమే అన్ని వ్యవహా రాల్లోను అభివృద్ధిని సాధించగలరు. వ్యాపా రంలో నూతనావకాశాలు లభిస్తాయి. సాటి వారిలో గౌరవం బాగుంటుంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం.

ధనుస్సు: అధిక వ్యయం జరగడం వలన ఆర్థికంగా ఒత్తిడి వస్తుంది. విద్యావైజ్ఞానిక రంగాల్లో మీ కృషికి ఆటంకాలు రాగలవు. ప్రయాణాల్లో శ్రమకల్గుతుంది. ఆరోగ్యం బాగుండదు. పూర్వాషాఢా నక్షత్ర జాత కులకు మాత్రం కొంచెం బాగుంటుంది.

మకరం:– వృత్తివ్యాపారాల్లో మీ ప్రయ త్నాలు లాభదాయకంగా ఉంటాయి. సాహ సముతో కూడిన వ్యవహారాల్లు బాగుంటాయి. నూతన విషయాలను తెలుసుకుంటారు. ఉత్త రాషాఢా నక్షత్ర జాతకులు మాత్రం జాగ్ర త్తగా వ్యవహరించడం చాలా అవసరం.

కుంభం: అధికారుల వలన జరగవలసిన వ్యవహారాలు సులువుగా నెరవేరతాయి. బంధు మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగంలో గౌరవప్రాబల్యాలు బాగుంటాయి. ధనిష్ఠ నక్షత్ర జాతకులు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం.

మీనం:– వ్యాపారంలో అనుకూల వార్త లను వింటారు. రావలసిన డబ్బు సమయా నికి అందుతుంది. ప్రయాణాలోచనలు చేస్తారు. మిత్రులకు సహాయం చేస్తారు. రేవతీ నక్షత్ర జాతకులకు మాత్రం బాగుం డదు.

— మహేష్.

పాఠకుల లేఖలు

గెలిస్తే అర్జునుడు

ఆర్యా, 26.4.1973 వ తేదీ దినపత్రికలో శ్రీ ప్రకాశచంద్ర శతపతి గారు వ్రాసిన వివరములను చదివితిమి. అందు ఆంధ్ర ఉద్యమ రథ సారథులయిన సర్దార్ గౌతు లచ్చన్న, జూపూడిగార్లు వహాలు చేసిన ఉద్యమ నిధి వివరములను వారు అడుగుచున్నారు. వారికి ప్రజల ధనము కాపాడాలని, ప్రజాక్షేమంకావాలని ఉన్నట్టయితే ప్రభుత్వ ధనాగారముల యందుయున్న సొమ్ము దుర్వినియోగం కాకుండా కాపాడాలి. కానీ, ఆంధ్రోద్యమ ములో ప్రత్యేక రాష్ట్రము సాధించుటకు ప్రజలు తమ ప్రియతమ నాయకులకు భూరి విరాళములు అందించినమాట వాస్తవమే. ఆ సొమ్మును ఆంధ్రరాష్ట్రం సిద్ధించిన తరువాత ప్రజలు అడిగిన పక్షమున వివరములు తెలియజేయుటకు సిద్ధమే. ఆంధ్ర ఉద్యమములో విరామ మెరుగని సర్దార్ గౌతు లచ్చన్న విజ యము పొందితే అర్జునుడని పొరటలు పట్టగలము. అపజయము పొందితే కర్ణుడవుతాడు కానీ, కొందరివలె శకుని ఎత్తుల కోవకు చెందరని మనవిచేయుచూ అలాంటి ప్రకటనలు చేయవద్దని అంటున్నాము.

జై ఆంధ్ర కార్యాచరణకమిటీ
కన్వీనర్,
గొర్రెపాటి వెంకటరామకృష్ణ,
ఘంటశాల,
దివి తాలూకా.

పాఠకుల లేఖలు

24.4.73 తేది ఆంధ్రపత్రిక పాఠకుల లేఖలు శీర్షికలో ఒక పాఠకుని లేఖ చదివి నేనీ లేఖని వ్రాస్తున్నాను. మొదట్లో హైందవులుండిన, హైందవులు పరిపాలించిన యీ దేశం, కాలక్రమేణ కొన్ని కొన్ని పరిపాలనల వలన అనేక మార్పు లొచ్చి, అనేక మతాల వారికి ప్రవేశ మేర్పడినది. ప్రస్తుతం భారతదేశంలో అన్ని కుల, మత, జాతుల వారు వున్నారు. అలాగే అన్ని రాష్ట్రాలలో కూడ. భారత దేశాన్ని హిందూదేశమని, ఇండియా అని విదేశీయులు వ్యవహరిస్తుంటారు. యీ దేశపు పూర్వపాలనలని, ఇతిహాసాలని ఆధారం చేసుకొని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక సఖ్యలో వున్న ఆంధ్రు లతోపాటు అన్నిమతాల వారు వున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోనిఆకాశవాణి కేంద్రాలు కేవలం హైందవమతాకిని సంబంధించిన కార్యక్రమాలే వినిపిస్తున్నారనుట భావ్యం కాదు. (భక్తిరంజని) హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం ఆకాశవాణి వారు, శుక్రవారం మహమ్మదీయులను, ఆదివారం క్రైస్తవులను దృష్టిలో వుంచుకొని, ఆయామతాలు—ఆ మతానికి సంబంధించిన సూక్తులు, పాటలను వినిపిస్తున్నారు. ఇవి కాక ఆయా మతాల పండగదినాలనాడు, అందుకు సంబంధించిన భక్తిపాటలు, రూపకాలు, ప్రసంగాలు విని పిస్తునే వున్నారు. విశాఖపట్టణం పుష్పాం జలిలో ఆంధ్రుల మత సంబంధ చిత్రాల లోని పాటలనే కాకుండ, క్రైస్తవభక్తి పాటలను కూడ అప్పుడప్పుడు వినిపి స్తునే వున్నారు. ఏదో ఒక సంఘటనని దృష్టిలో పెట్టుకొని మొత్తందేశమే మత పక్షపాతం చూపిస్తుందనటం భావ్యం కాదు. మన భారతదేశం అన్ని మతాలవారి అభివృద్ధిని కాంక్షిస్తున్నది. ఆంధ్రులే ఎక్కువగ వున్నను, పుద్యోగాలలో క్రైస్తవ మతస్థులకు, వెనుకబడిన జాతివారలకు ప్రత్యేకంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ యిస్తున్నది. భారతీయులకు మత స్వేచ్ఛ ఉన్నది. ఆ స్వేచ్ఛను ఉపయోగించే, ప్రభుత్వో ద్యోగులుగాని, యింకా యితర వుద్యోగులు గాని వారి వారి యిష్ట దైవ పూజలను, ప్రార్థనలను జరుపుకుంటున్నారు. ఇందులో ఇంకో మత ప్రసక్తికాని, నిర్బంధంగాని వుండదు. ఇది కేవలం వ్యక్తులు చేసే పని. అంతేగాని, ప్రభుత్వం పాత్ర లేదనే అనవచ్చును. వ్యక్తులు చేసే ఏ పనయిన, యింకో వ్యక్తికిగాని లేదా, యింకో మతాల వారికిగాని బాధాకరం కాకూడదు. 'మత విబేదం' అనేది రాష్ట్రంలోగాని, దేశంలోగాని తలెత్తకూడ దంటే, ముందు వ్యక్తులలో యీ భావన కలగ కూడదు. మనలో మనకి విబేధాలు ఏర్పడ కూడదు. ఏమతంవారి మయినా, ఏ రాష్ట్రం వారి మయినా మనం అంతా భారతీయులం. ఈ సంగతి మనం విస్మరించరాదు. భారత జాతీయ సమైక్యత మన అందరిపైన ఆధారపడి వున్నది. దీనిని మనమే కాపాడుకోవాలి.

కుమారి దారా లక్ష్మీ కామాక్షి,
కేరాఫ్ శ్రీ దారా సోమరాజు,
డకిని వీధి,
మసీదు ప్రక్కన,
విజయనగరం—1.

చేనేత పరిశ్రమ స్థితి

ఆర్యా, నేను యీమధ్య తుండ్లు దుప్పట్లు కొందామని హైదరాబాద్ నాంపల్లిలోని ఆంధ్ర చేనేత సంఘము వారి దుకాణానికి వెళ్లాను. మంగళగిరి ఫ్యాక్టరీని కాని, రాజమండ్రి ఫ్యాక్టరీనికాని తుండ్లు కావాలని అడిగాను. లేవని చెప్పారు. తమిళ నాడులో ఈరోడ్‌కు చెందిన ప్రైవేట్ సంస్థలో తయారైన తుండ్లుదుప్పట్లు కొనుక్కొని రావలసివచ్చినది.

అసలు నేను ఆంధ్రదేశ చేనేత సహకార సంఘమునకే ఎందుకు వెళ్లవలసి వచ్చిన దంటే, అది సహకారరంగములో పని చేస్తున్నదని, ఆంధ్రదేశములోనే తయా రైన సరుకు దొరుకుతుందని అయితే, అది పేరుకు మాత్రమే ఆంధ్రచేనేత సహకార సంఘము సరుకుమాత్రం అరవదేశానిది. మరి యీ దుకాణం దేనికి ? మూసివేస్తే పోతుంది గదా!

తమిళదేశము చేనేత పరిశ్రమ విష యంలో ఎంతముందున్నా తెలుగు దేశం గొడ్డుపోలేదు. మరి యీ సంఘం తన అధికార ప్రాంతంలోని చిన్న సహకార సంఘాలను నిర్లక్ష్యము చేయడం ఏమిటి.

శ్రీ ప్రగడకోటయ్యగారేమో ఆంధ్ర దేశంలో చేనేతబట్ట అమ్ముడుపోకుండా కుప్పలు పడివుందనిగగ్గోలు చేస్తుంటారు. ప్రభుత్వానికి మొరపెట్టుకుంటుంటారు. కాని తమ సంస్థద్వారా మాత్రం పొరుగు రాష్ట్రాల సరుకు అమ్మకం చేయిస్తుం టారు. మరి ఆంధ్ర చేనేత కార్మికుల కడగండ్లకు కారకులెవ్వరు.

శ్రీ కోటయ్యగారు కొంచెం పలుకు బడితో వ్యవహరించి ఆంధ్రచేనేతసహకార సంఘము ఆంధ్ర చేనేత కార్మికులచే తయారు చేయబడిన వస్త్రాలు మాత్రమే అమ్మేలా చేసి తమ ధర్మం నెరవేర్చు కోవాలి.

ఇటీవల రాష్ట్రంలోని అన్ని మెట్ట జిల్లాలలోను ప్రత్తిపంట బాగా సాగవు తుంది. రాష్ట్రంలో సహకార రంగంలోను ప్రైవేటు రంగంలో చిన్న పెద్ద నూలు మిల్లులు ఉన్నవి. అయినా ప్రస్తుతం తగినంతగా నూలు లేదని మరొక గగ్గోలు బయలుదేరింది. ఇది కూడా ఒక ప్రహసన మేనా? ఈ నూలు కూడా తమిళనాడు లోని ప్రైవేటు నేతసంస్థల గిడ్డంగు లలో చేరిందా, ఇవన్నీ పరిష్కరించగల వారు శ్రీ కోటయ్యగారే. మరి ఎప్పుడు పూనుకుంటారు.

కొప్పోలు కృష్ణమూర్తి
12—1—70 ఎ ఆసిఫ్ నగర్
హైదరాబాద్—28.

డ్రాయింగు టీచర్లు – గేడులు

ఆర్యా, జరిగిన పదేండ్లలో ఉపాధ్యాయ వేతనాలలో అనేక మార్పులు వచ్చి నవి. అయితే డ్రాయింగ్ టీచర్ల విష యంలో తీవ్రమైన అన్యాయం జరిగింది. సెకండరీ స్కూళ్ళలో వివిధ కేడరుల ఉపాధ్యాయులు (కాపుల, డిల్ల, పండిట్స్ తదితర ఉపాధ్యాయులకు వారివారి అర్హతల ననుసరించి గ్రేడులవారీ వేతనాలు అమ లులో వున్నాయి. అదే పాటశాలలలో పని చేస్తున్న తోటి డ్రాయింగు టీచర్లకు మాత్రం ఈ విధానం అమలులో లేదు. డ్రాయింగ్ టీచర్లలో డిప్లమాహోల్డర్స్ హయ్యర్ టెకినికల్, హయ్యర్ టి.టి.సి. లోయర్ టి.టి.సి. అరహతలు గలవారు న్నారు. వీరందరికి ఒకేరకమైన వేతనాలు యివ్వబడుతున్నాయేగాని గ్రేడుల వారీ వేతనాలు యివ్వడంలేదు. ఈ విషయం చాలా కాలంగా ప్రభుత్వ దృష్టికి తెస్తున్నా ప్రభుత్వం మిన్నకుండడం శోచనీయమైన విషయం. కాన ప్రభుత్వం వెంటనే తగు చర్యలుగైకొని డ్రాయింగ్ టీచర్లకు కూడా వారి అర్హతలననుసరించి గ్రేడులవారీ వేతనాలు అమలుపరచి న్యాయం కలిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.

జి. పి. మస్తానయ్య,
జనరల్ శక్రటరీ
ఆం. ప్ర. ఆర్ట్సు అండ్ క్రాఫ్ట్సు
టీచర్స్ అసోసియేషన్.

మనవి

లేఖలు వీలయినంత చిన్నవిగా రాసి పంపవలసినదిగా పాఠకులని కోరు తున్నాము. లేఖలలో ఇంగ్లీషు లిపి వాడ వద్దని కూడా పాఠకులను కోరు తున్నాము. లేఖలు పంపేవారి పూర్తి చిరునామాలు లేనివి ప్రచురణకి పరిశీ లింపబడవు.

—సంపాదకుడు



అధికారవర్గం నియంతృత్వ ధోరణుల ప్రతిఘటించాలి

రాష్ట్ర జనసంఘ కార్యవర తీర్మానం

బాపట్ల, మే 18 : అధికార పక్షంవారి నియంతృత్వ, నిరంకుశ ప్రజాస్వామిక వ్యతి రేక దోరణులను ప్రతిఘటించ వలసిందిగా యిక్కడ జరిగిన భారతీయ జనసంఘం రాష్ట్రకార్యవర్గం సమావేశం వారు తీర్మా నించారు. ప్రధాని విరుద్ధమైన ప్రకటనల పట్ల, ప్రజలందరు సమైక్య రాష్ట్రం పట్లను సుముఖులుగా ఉన్నారన్న కేంద్ర మంత్రి శ్రీ ఉమాశంకర్‌దీక్షిత్ ప్రకటన పట్ల విచారం వ్యక్త పరచారు. వేర్పాటువాద కాంగ్రెసు వాదులు తిరిగి అధికారంలోకి రాయత్నిస్తున్నారని కూడా ఒక తీర్మానంలో పేర్కొన్నారు.

ప్రత్యేక రాష్ట్రం మినహా ప్రజలను మరేది సంతృప్తి పరచలేదని ఒక తీర్మా నంలో స్పష్టం చేశారు.

విజయవాడలోని శాతవాహన, లయోలా కళాశాల విద్యార్థులపైన, అధ్యాపకులపైన జరిపిన లాఠీఛార్జీని గర్హించారు.

ధరల పెరుగు దలకు పంచవర్ష ప్రణా ళికలు మరో కారణమన్నారు. ప్రతిగ్రామం లోను చౌకదుకాణాలు ప్రారంభించాలని కోరారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ త్రోసిపుచ్చిన అంశాన్ని ఖండిం చారు.

రెండు రోజులపాటు జరిగిన ఈ కార్య వర్గం సమావేశాలకు శ్రీ పి. వి. ఎస్.రాజు అధ్యక్షత వహించారు.

అఖిలభారత కార్యదర్శి శ్రీ గోపాలరావు టాకూర్, శ్రీ వి. రామారావు ఎం. ఎల్.సి., శ్రీ వి. ఎల్. దేశముక్, రాష్ట్ర ఆర్గనై జింగ్‌కార్యదర్శి శ్రీ రామాచార్యులు సంయుక్త కార్యదర్శులు హాజరయ్యారు. (స్వమి.)

—:o:—

నిక్సన్‌తో ముజిబ్ ప్రత్యేక దూత చర్చలు

పాక్‌లో చిక్కుపడిన బెంగాలీల సమస్య ప్రస్తావన

వాషింగ్టన్, మే 18 : బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి శ్రీ షేక్‌ముజిబుర్‌రహ్మాన్ ప్రత్యేక దూత శ్రీ ఆర్. సిద్దికే నిన్న ఇక్కడ వైట్ హవుస్‌లో అధ్యక్షుడు శ్రీ నిక్సన్‌ను కలుసు కున్నారు.

శ్రీ నిక్సన్‌తో ఆయన సమావేశం తల పని తలంపుగా ఏర్పాటైంది.

పాకిస్తాన్ నుంచి బెంగాలీలను స్వదేశానికి పంపేసమస్యపైన, ఇతర సమస్యలపైన భారత్, బంగ్లాదేశ్ ఎమిష్ట ప్రకటనదృష్ట్యా బంగ్లాదేశ్ ప్రభుత్వ వైఖరిని శ్రీ సిద్దికే శ్రీ నిక్సన్‌కు వివరించినట్లు తెలిసింది.

ఇంతవరకు గైకొనబడిన చర్యలను శ్రీ నిక్సన్ ప్రశంసించారనీ, ఉపఖండం సమస్యలు సత్వరం పరిష్కరం కాగలవన్న ఆశా భావాన్ని ఆయన వ్యక్తం చేశారనీ తెలిపింది.

అమెరికా ప్రభుత్వం గత సంవత్సరం ఆహారధాన్యాలు పంపి సహాయం చేసినందుకు శ్రీ సిద్దికే శ్రీ నిక్సన్‌కు కృతజ్ఞత తెల్పి నట్లు కూడా తెలియ వచ్చింది.

పాకిస్తాన్‌లో చిక్కుపడిన బెంగాలీలు పడుతున్న బాధలను అంతమొందించేందుకు సత్వరం పరిష్కరం కనుగొన వలసిన ఆవశ్యకతను కూడా సేక్‌ముజిబ్ దూత వివరించారు.

—:o:—

న్యూఢిల్లీ, మే 16 : ఆదాయం పన్నుల చట్టం సవరణ బిల్లును సెలక్ట్ కమిటీ పరిశీ లనకు పంపడానికి లోక్‌సభ నేడు అంగీకరిం చింది.

శ్రీకాకుళం జిల్లాలో

అనావృష్టివల్ల జాలరుల చేనేతవారల ఇక్కట్లు

శ్రీకాకుళం, మే 18 : అనావృష్టి పరి స్థితుల కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని జాలరులు యిక్కట్లకు గురవుతున్నారు. గత మూడు నెలలుగా వారికి సరిగా చేపలు లభ్యం కావడం లేదు.

అనావృష్టి పరిస్థితులవల్ల యిక్కట్లకు గురయిన మరొక వర్గం చేనేతవారు. నూలు సప్లయి సరిగాలేదు. పై రెండు వర్గాల ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది.

అనావృష్టి, తుఫాన్ సహాయ కార్యక్రమాల క్రింద పై రెండు వర్గాలకు అందజేసిన ఋణా లను తిరిగి చెల్లించవలసిందిగా జాలరులను, చేనేతవారిని వత్తిడి చేయవద్దని శ్రీకాకుళం మత్స్యశాఖ అసిస్టెంటు డైరెక్టరుకు, చేనేత అసిస్టెంటు డైరెక్టరుకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

వారంతటగా వారు చెల్లించినది స్వీకరిం చాలని కోరడం జరిగింది.

నూలు పంపిణికి సంబంధించి కార్య క్రమం అమలు పరచడంలో సమన్వయం కోసం జిల్లాస్థాయి సంఘంను కలెక్టరు శ్రీ జె. పురుషోత్తమనాయుడు ఏర్పాటు చేశారు.

ఈ సంఘంకు జిల్లా కలెక్టరు చైర్మెన్‌గా వుంటారు. సంఘం మొదటి సమావేశం యిటీవల జరిగింది. నూలు పంపిణిలో ఎదు రవుతున్న చిక్కుల అధిగమించడానికి చర్యలు సూచించారు.

సంజీవయ్య చిత్రపటం

శ్రీ దామోదరం సంజీవయ్య నిలువెత్తు చిత్రపటాన్ని పార్లమెంటు సభ్యుడు శ్రీ శంకరగిరి ఆవిష్కరించారు. (స్వ. వి.)

వెనుకబడిన వర్గాలకు ఉచిత విద్య

మజ్జి తులసీదాసు అభ్యర్థన

హైదరాబాద్, మే 18 : వచ్చేవిద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలవారి పిల్లలకు పోస్టు గ్రాడ్యుయేట్ తరగతుల వరకు ఉచిత విద్యా సౌకర్యం కల్పిం చాలని రాష్ట్ర శాసన సభ కాంగ్రెసు కార్య దర్శి శ్రీ మజ్జి తులసీదాసు ఒక వినతిపత్రంలో గవర్నరు సలహాదారు శ్రీ హెచ్. సి. సరీన్‌ను కోరారు.

ఆర్థికంగా స్థోమతులేని దృష్ట్యా యిప్ప టికే వెనుకబడిన బలహీనవర్గాలు మరింత వెనుకబడిపోతున్నాయని శ్రీ తులసీదాసువాదిం చారు.

షోడశవర్గ

ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య
రామస్య విదితాత్మనః
ఇయం సాదయితా భార్యా
రాక్షసీ వశమాగతా 18

ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, ఆత్మవేత్త అయిన రామునికి ప్రేమాస్పదురాలయిన అర్ధాంగ లక్ష్మీ యీ సీతాదేవి రాకాసి మూక పెట్టే చీకాకులతో కాలం గడప వలసి వచ్చింది! విధి వైపరీత్యం ఇంత కన్న ఏముంటుంది!

(అధర్మపరులు, కృతఘ్నులు, అవినీ కులూ కష్టాలనుభవించడం లోకంలో వున్నది. రాముడు ధర్మాన్ని దాటడు, కలలోనైనా కృతఘ్నత అంటే ఏమిటో తెలియని వాడు మానవ రూపంలో వున్న దైవం అని చెప్పదగిన ఆత్మజ్ఞాని. అలాటివాని యిల్లాలు దుష్ట రాక్షస నిర్బంధంలో చిక్కి ఉండడం విధి వైప రీత్యం కాదా!)

సర్వాన్ భోగాన్ పరిత్యజ్య
భర్తృ స్నేహ బలాత్కృతా
అచింతయిత్వా దుఃఖాని

శ్రీమద్రామాయణము సుందరకాండ

శ్రీయామిజాల పద్మనాభ స్వామి

ప్రవిష్టా నిర్జనం వనమ్ 19

సర్వ సౌఖ్యాలూ వదులుకుని పతిపైగల ప్రేమనే జీవిత భాగ్యంగా, రాబోయే కష్టాలాలోచించక నరవాసనలేని కారడ విలో నివసించడానికి వచ్చింది.

(అంతఃపురంలో ఎండ కన్నెరగక దాసదాసీజనం వల్ల సేవలందుకుంటూ హాయిగా మహారాజ భోగాలనుభవించవలసి వుండగా అవన్నీ రాముడు దగ్గరలేకపోతే తన కక్కర లేదని రాజభోగాలను గడ్డి పోచలాగా వదులుకుని వచ్చిన ధీర చరిత్ర. మనుష్య సంచారం లేని అడవిలో సుఖానికి అవకాశం వుండదని ఆమెకి తెలుసును. ఏ కష్టమైనా పతిచాటున సుఖమే అని అరణ్యవాసానికి వచ్చింది.)

సంతుష్టా ఫలమూలేన
భర్తృ శుశ్రూషనే రతా
యా పరాంభజతే ప్రీతిం
వనేఽపిభవనే యథా. 20

పతిసేవలో నిమగ్నురాలై కందమూల ఫలాలతో తృప్తి పొందుతూ యీ తల్లి అడవిలో ఉంటూన్నపుడు అంతఃపురంలో వుంటూన్నట్టుగానే ఎంతో సంతోషంతో కాలం గడపిన సాధుశీల.

సేయం కనకవర్ణాంగీ
నిత్యం సుస్మిత భాషిణీ
సహతే యాతనా మేతా
మనర్హానా సుభాగినీ. 21

బంగారు చాయవంటి శరీరచ్ఛాయతో మంగళగాత్రియై ఏ పరిస్థితులలోనూ చల్లని నవ్వుతో మాటాడే యీ తల్లి దుఃఖాలంటే ఏమిటో తెలియనిది. అలాటి లోకమాత యీ రాక్షస బాధ అనుభ వించవలసి వచ్చింది.

ఇమాం తు శీల సంపన్నాం
ద్రష్టుమిచ్ఛతి రాఘవః
రావణేన ప్రమథితాం
ప్రపామివ పిపాసితః 22

మండు వేసవిలో బాటసారి చలివేంద్ర కోసం తహతహలాడినట్టు శీల సంపన్న రాలైన ఈమెకోసం శ్రీరాముడు తహ తహలాడడం సముచితంగానే వున్నది.

అస్యామనం పునర్నాభా
ద్రాఘవః ప్రీతి మేష్యతి
రాజారాజ్య పరిభ్రష్టః
పునః ప్రాప్యేవమేదినీమ్. 23

కాలవైపరీత్యం వల్ల రాజ్యంపోయి ఇక్క ట్లలో చిక్కుకున్న రాజు తిరిగి తన భూమిని కైవసం చేసుకున్నట్లు అచిర కాలంలో రఘురాము ఓ శీలవతీశిరోమణిని యీ రాక్షస నిర్బంధం నుంచి విడిపించి తీసుకొనిపోయి హాయిగా ఉంటాడు.

[సశేషం]

మాఊరిసమస్య

తపాలా బట్వాడా

(10 రు.ల బహుమతి పొందిన లేఖ)

మా వూరిలో తపాలా బట్వాడ చాలా అధ్వాన్నంగా వుంది. ఈ రోజు చేరిన జాబు వారానికి గాని ఇంటికి చేరదు.

కస్తూరి రామేష్
ఇం. నెం : 1—5—45/1
న్యూటవున్, మహబూబ్‌నగర్ (జి)

ఆటలకి సౌకర్యం లేదు

మా ఊరి హైస్కూలు గ్రౌండు వర్షాకాలం నీటితోనూ, శీతాకాలం, ఎండాకాలం బీటలువారి వుంటుంది. విద్యార్థులు ఆటలు నేర్చుకోవడానికి సౌకర్యాలు లేవు.

గరిడికోట ప్రభాకరరావు, పొరవరం,
కొత్తపేట (తా), తూ. గో. జి.

ఉచిత వైద్యశాల

10 వేలు జనాభా గల మా ఊరిలో ఉచిత వైద్యశాల లేదు.

డి. చిన్నకబీర్, వేపరాల (గ్రా) (పో),
జమ్మలమడుగు (తా), కడప (జి).

కడప కాల్పుల కేసు:

కాల్పులకు ఉత్తరువు శ్రీ గంగులే ఇచ్చారు: సి.ఆర్.పి., డి.ఎస్.పి. లస్కర్‌సింగ్ సాక్ష్యం

(స్వకీయ విలేఖరి)

కడప, మే 15: సబ్—డివిజనల్ మేజిస్ట్రేటు శ్రీ గంగులు కాల్పులు జరుపవలసినదిగా తమను ఆదేశించారని సి. ఆర్. పి., డి. ఎస్. పి. శ్రీ లస్కర్‌సింగ్ కడప కాల్పులపై విచారణ జరుపుతున్న ఏకసభ్య న్యాయ విచారణ సంఘం ముందు చెప్పారు.

(ఏప్రియల్ 25న కడపలో శ్రీ లస్కర్ సింగ్ సాక్ష్యం పూర్తికానందున హైదరాబాద్‌లో కొంత భాగం తీసుకోవడం జరిగింది. ఆ భాగం ఆంధ్రపత్రిక పాఠకులకు విదితమే.)

ఏప్రిల్ 25న తమ వాఙ్మూలాన్ని కొనసాగిస్తూ, శ్రీ లస్కర్‌సింగ్ యిలా అన్నారు: "మేము 1973 ఫిబ్రవరి 2న కడపకు వచ్చినాము. రెండు దళాలను యీ పట్టణంలో వుంచడం జరిగింది. మొత్తం 209 మంది సి. ఆర్. పి. వారు యీ పట్టణంలో వున్నారు. అనేక ప్రాంతాలలో వీరిని వుంచడం జరిగింది. మొట్టమొదట మా రెండు ప్లాటూనులు స్థానిక యన్. జి. వో. ల పాతభవనంలో ఉంచడం జరిగింది. రెండు సెక్షన్ల సి.ఆర్.పి. కానిస్టేబుల్స్‌ను ఒకటవ పోలీసు స్టేషనులోను, ఒక సెక్షన్ కానిస్టేబుల్స్‌ని రైల్వే స్టేషనులోను, ఒకసెక్షనును పోలీసు సూపరింటెండెంటు కార్యాలయంలోను, ఒక సెక్షన్‌ను గాంధీ మన్‌వాలా చెక్కుపోస్టు వద్ద, ఒక సెక్షన్‌ని రాజంపేటలో, మిగిలిన వారిని క్రిష్ణాపురం విమానాశ్రయంలో ఉంచడం జరిగింది. ప్రజలతో మా సంబంధం చాలా స్నేహపూర్వకంగా వుండినది. సుమారు 50 మంది వెనుకబడిన తరగతుల వారికి ప్రెంయినింగులో శిక్షణ యివ్వడం జరిగింది.

"మార్చి 19 సాయంత్రం నేను, నా మిత్రుడు మరొక సి. ఆర్. పి. డి. యస్. పి. శ్రీ దీప్‌కుమార్, మా దళానికిచెందిన డాక్టరు హోళీ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు కలెక్టరుకి తెలియజేయడానికి ఆయన బంగళాకు పోయినాము. అక్కడ కలెక్టరును కలుసుకొని మా శుభాకాంక్షలు తెలియజేసినాము. మేము బంగళాకు పోయినపుడు కలెక్టరుకు మస్తీచేసి మేడపైన విశ్రాంతి తీసుకుంటున్నారని జవాను తెలియ జేసినాడు. మేము వచ్చినట్లు కలెక్టరుకు తెలియజేయవలసినదిగా జవానుకు చెప్పినాము. కొంత సేపటికి కలెక్టరు మేడదిగి వచ్చి తమ బంగళాలోని మెయిన్ హాలులో కూర్చొని మమ్ము లను రమ్మని చెప్పి పంపినారు. మేము ముగ్గురము కలెక్టరున్న స్థలానికి వెళ్లి మా శుభాకాంక్షలు తెలియ జేసినాము. తను కాలు కొంత బాగా వున్నదని తెలియజేసిన వెంటనే మా వెంటవున్న డాక్టరు చికిత్స చేసినారు. ఆపై మేము ఆయన వద్ద శలవు తీసికొనిపోతూ వున్న సందర్భంలో అక్కడే క్యాంపు ఆఫీసులో వుంటూ వుండిన సబ్‌డివిజనల్ మేజిస్ట్రేటు శ్రీ గంగులు బయటికి వచ్చి, మేము ఎక్కడికి పోతూ ఉండినది అడిగినపుడు పట్టణంలోనికి పోతూ వున్నామని తెలియ జేసినాము. తాను జిల్లా పోలీసు కార్యాలయానికి పోవలసిన పని వున్నది. కావున తాను కూడా మాతో మా జీపులో వస్తానని అన్నారు. వారిని మా జీపులో కూర్చోబెట్టుకొని ఆనాటి సాయంత్రం 7 గం. 30 ని. — 8 గం.ల మధ్య జిల్లా పోలీసు కార్యాలయానికి తీసికొని పోయినాము. అపుడు అక్కడ మా దళానికి చెందిన ప్లాటూన్ కమాండర్‌ను తామంతా ఎందుకు యన్. జి. వో.ల పాత భవనం వద్దకు 'బడాఖానా'లో పాల్గొనేందుకు పోలేదని ప్రశ్నించినారు. తమ ప్లాటూన్ అపుడే డ్యూటీనుండి వచ్చినదని, కానిస్టేబుల్స్ అంతా విశ్రాంతి తీసికుంటూ వున్నారని, వెంటనే బయలు దేరి పోతామని నాతో అన్నారు. అక్కడ తయారు చేయబడిన వంటకాలను ఒక వ్యానులో పెట్టించి ఆ దళం వెంట తీసికొని పోయినారు. అటుపిమ్మట శ్రీ గంగులును మా 'బడాఖానా'లో ముఖ్య అతిథిగా వుండవలసినదిగా కోరినాము. ఆయన అందుకు అంగీకరిస్తూ, తమను వెంటనే ఒకటవ పోలీసు స్టేషనుకు మా జీపులో తీసికొని పోవలసినదిగా కోరినారు.

"ఒకటవ పోలీసు స్టేషను వద్ద మా జీపు దిగి పోలీసు స్టేషనువైపు వెళ్ళి, తాలూకా మేజిస్ట్రేటు శ్రీ రాజాపాల్‌తో తెలుగులో ఏదో మాట్లాడి, అటు పిమ్మట జీపువద్దకు వచ్చి, యన్. జి. వో.ల పాత భవనం వద్దకు పోవలెనని ఆదేశించారు. మేము ముగ్గురము (అనగా సబ్ డివిజనల్ మేజిస్ట్రేటు శ్రీ గంగులు, దీప్‌కుమార్, నేను) యన్. జి. వో.ల పాత భవనం వద్దకు మా జీపులో పోయినాము. మేము యన్. జి. వో.ల పాత భవనం చేరుకొనగానే జిల్లా పోలీసు కార్యాలయం నుండి ఒక ప్లేటూన్ సి. ఆర్. పి. దళం అక్కడికి వచ్చి చేరుకొన్నది. ఎన్. జి. వో.ల పాత భవనం వద్దనున్న దళం 'బడాఖానా'కు అన్నీ సిద్ధం చేస్తూ వుండినారు. మేము అపుడు మా కానిస్టేబుల్స్‌తో సంభాషిస్తూ వుండినాము. సబ్—డివిజనల్ మేజిస్ట్రేటు కూడ వారితో పిచ్చాపాటి మాట్లాడుతూ వున్నారు. ఆ పిమ్మట తాము సమావేశం జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి రావాలని మాకు వెల్లడించినారు. మేము యీనాటి హోలీలో లేనందున మేము ఆ ప్రాంతానికి వెళ్లకూడదని నేను గంగులుకు తెలియజేసినాను. కానీ, మేము ఎటువంటి చర్యకు పూనుక వవలసిన అవసరం వుండదని మరొకమారు శ్రీ గంగులు నాకు తెలియజేసినారు. మేము సంఘటన జరిగిన ప్రాంతాన్ని సమీపించగానే రోడ్డుపై గుమికూడి వున్న జనం చేతులలో కర్రలు, ఇనుప కడ్డీలు ధరించి మా వైపు రావడం నేను చూచినాను. అటు పిమ్మట నేను మా జీపును ఆపినాను. మా జీపు ఆపగానే గుమికూడిన జనం మా జీపును చుట్టుముట్టినారు. సుమారు 2 వేల జనం గుమికూడి వుంటారు. వారంతా రాళ్ళు రువ్వడం సోడాసీసాలను మాపై విసరడం జరిగింది. సబ్—డివిజనల్ మేజిస్ట్రేటు ముందుకు తోసుకువస్తున్న జనాన్ని ఉద్దేశించి గట్టిగా హెచ్చరించినారు. కానీ, ప్రజలు మావైపు వస్తూనే వుండినారు. ఇంతలో మా వెనుక రెండు వ్యానులువచ్చి నిలువబడినాయి. అందులో కొందరు సి. ఆర్.పి. వారు మఫ్టీలో వుండినారు. వారు మఫ్టీలో అక్కడికి రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. వెంటనే నేను అక్కడికి వచ్చిన మా సి. ఆర్. పి. సబ్ ఇన్‌స్పెక్టరును ఎందుకు వారంతా మఫ్టీలో వచ్చినారని ప్రశ్నించినాను. అందుకు సమాధానంగా తాము తాలూకా మేజిస్ట్రేటు శ్రీ రాజాపాల్ ఆదేశంపై మఫ్టీలోనే అక్కడకు వచ్చినామని మా ఎస్. ఐ. నాతో అన్నాడు. మాజీపు వద్దకు వచ్చిన తాలూకా మేజిస్ట్రేటును నేను జూచినాను. ఆయన కొందరు సి. ఆర్. పి. కానిస్టేబుల్స్‌ను వెంటపెట్టుకొని రావడం నేను చూచినాను. మీరు మఫ్టీలో ఎందుకు సి. ఆర్. పి. దళాన్ని తెచ్చినారని నేను తాలూకా మేజిస్ట్రేటును ప్రశ్నించాను. సబ్ డివిజనల్ మేజిస్ట్రేటు ఆదేశంపై తాము మఫ్టీలో వున్న సి. ఆర్. పి. దళాన్ని వెంటబెట్టుకొని వచ్చినానని తాలూకా మేజిస్ట్రేటు శ్రీ రాజాపాల్ నాతో అన్నారు. అంతట గుమికూడిన ప్రజలు కొంచెము వెనుకకు వెళ్ళి, రాళ్ళు రువ్వడం ప్రారంభించారు. అపుడు శ్రీ గంగులు తెలుగులో గుమికూడిన ప్రజలతో ఏదో మాట్లాడినారు. అంతట లాఠీలను ప్రయోగించి ప్రజలను చెదరగొట్టవలసిందిగా నాతో అన్నారు. వ్రాతమూలకంగా ఉత్తర్వు జారీ చేయవలసిందిగా నేను సబ్—డివిజనల్ మేజిస్ట్రేటును కోరినాను. సబ్—డివిజనల్ మేజిస్ట్రేటు తాలూకా మేజిస్ట్రేటు వ్రాతమూలకంగా లాఠీ చార్జికి ఉత్తర్వు జారీ చేయవలసిందిగా ఆదేశించిన మీదట తాలూకా మేజిస్ట్రేటు వ్రాతమూలకంగా ఉత్తర్వు జారీ చేయడం జరిగింది. నేను నాకు ఎడమవైపుగా వుండివున్న మా సి. ఆర్. పి. సబ్ ఇన్‌స్పెక్టర్‌ను లాఠీ చార్జి చేయవలసినదిగా ఆజ్ఞాపించినాను. మొదటి సెక్షన్ కానిస్టేబుల్స్ లాఠీలను ప్రయోగించినారు. వారు ప్రజలచే మళ్ళగొట్టబడినారు. అందులో ఐదుమంది కానిస్టేబుల్స్ గాయాలతో తిరిగి వచ్చినారు. నాకు కుడిభాగంలోవున్న రెండవ సెక్షనుకు ఆజ్ఞ యివ్వడం జరిగింది. ఆ సెక్షన్ లాఠీచార్జి చర్యకు పూనుకోగానే వారిని కూడ ప్రజలు మళ్ళ గొట్టినారు. వారు వెను తిరిగి వస్తూవుండగా హెడ్ కానిస్టేబుల్‌ను జనం గుంపులోకి లాగుకొన్నారు. సెక్షను కమాండర్ ప్రజలగుంపులోనికి లాగుకొనబడినాడని తెలియజేయబడింది. సెక్షన్ కమాండర్ జాలిప్‌సింగ్ 'బచావో మార్‌దాలా' (రక్షించండి! చంపివేస్తున్నారు) అని బిగ్గరగా కేక వేయడం వినిపించింది. జాలిప్‌సింగ్‌ను బలాత్కారంగా లాగుకొనిపోవడాన్ని గురించి సబ్—డివిజనల్ మేజిస్ట్రేటుకు తెలియజేయడం జరిగింది. ఆయన తెలుగులో ప్రజలను ఉద్దేశించి ఏమో మాట్లాడినారు. కానీ దాని ప్రభావం ప్రజలలో కనిపించలేదు. రాళ్ళు రువ్వడం అధికం అయింది. ఇంటిమిద్దెలమీద నుండి రాళ్లు రువ్వడం, సోడా సీసాలు విసరడం అధికంగా జరిగింది. ఆ సందర్భంలో సబ్—డివిజనల్ మేజిస్ట్రేట్ కాల్పులు జరుపవలసినదిగా నన్ను ఆదేశించారు.

డాకరు సాక్ష్యం

అంతకు ముందురోజా స్థానిక ప్రభుత్వ వైద్యాలయంలో పని చేస్తూవుండిన డాక్టర్ నాగన్న సంఘటనలో గాయపడి ప్రజలకు, సి. ఆర్. పి. కానిస్టేబుల్స్‌కు చికిత్స చేసిన విషయాన్ని గురించి తమ వాఙ్మూలములో యిలా వివరించారు: సి ఆర్. పి. కానిస్టేబుల్ సర్వశ్రీ శివరత్నం, మహేంద్రసింగ్, సంసార్ ఆలీ, దాంగ్రే, బీర్‌బల్, ఆర్. డి దాసు, ఆర్. సి. దాసు, గులాబ్ మహమ్మద్, జాలిప్ సింగ్‌లకు ఆ సంఘటన జరిగిన తెల్లవారు రుమాము న చికిత్స చేసినాను. గాయాలు తగిలిన కానిస్టేబుల్స్‌కు గాయాలు తగిలినట్టు సర్టిఫికేట్లను కూడ జారీ చేసినాను.

పై కానిస్టేబుల్స్ అందరినీ న్యాయమూర్తి సమక్షంములో డాక్టర్ నాగన్నకు చూపగా అందరిని గుర్తు పట్టగలిగినారు. అయితే శ్రీ జాలిప్‌సింగ్‌కు తాము చికిత్స చేసినట్లు జ్ఞాపకము లేదని తెలియజేసినారు.

న్యాయవాది శ్రీ యస్. సి. గంగిరెడ్డి తమ క్రాస్ ఎగ్జామినేషన్‌లో వేసిన ప్రశ్నలన్నిటికి సమాధానమిస్తూ, డాక్టరు నాగన్న యిలా అన్నారు: నేను మెడికో—లీగల్ కేసులు చూడకూడదన్న ఆంక్ష డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ విధిస్తూ ఒక ఉత్తర్వు జారీచేసిన విషయం నాకు తెలియదు. నా చర్యలను గురించి ఒక స్థానిక పత్రికలో వార్తలు ప్రచురించడం నాకు తెలియదు. స్థానిక పక్షపత్రిక 'మాసీమ' సంపాదకులైన శ్రీ రాజగోపాల్ రెడ్డి నాకు తెలియదు. నా బదిలీ విషయంలో పై అధికారులకు విజ్ఞప్తి చేసి నన్ను కడప నుండి బదిలీ చేయించినారన్న విషయం కూడ నాకు తెలియదు. నన్ను కడప హెడ్‌క్వార్టర్స్ ఆస్పత్రికి బదిలీ చేస్తూ డిశంబరు 1972 ఉత్తర్వు జారీ చేయడం జరిగింది. విజయవాడలో డిశంబరు 17న గానీ, 18న గానీ రెండు వర్గాలకు చెందిన ఆంధ్రశాసన సభ్యుల సమావేశాలు జరిగినాయన్న విషయం నాకు తెలియదు శాసన సభ్యులు, మాజీ మంత్రి శ్రీ ఆర్. రాజగోపాల్ రెడ్డి ప్రాబల్యంతో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నరసింహారావు జోక్యం కలుగజేసుకొని నన్ను కడపకు బదిలీ చేసినారనే న్యాయవాది అభిప్రాయం సరికాదు. నన్ను కడప ప్రభుత్వవైద్యాలయానికి బదిలీ చేసినపుడు డాక్టర్లు అందరూ సమ్మెలో పాల్గొని వున్నారు. నేను సమ్మెకాలమంతా సెలవులో వున్నాను. మార్చి 14న నేను డ్యూటీలో చేరినాను. అప్పటికి సమ్మె విరమింపబడినది. మిగిలిన డాక్టర్లు వెంటనే డ్యూటీలో చేరలేదు. వారంతా మార్చి 20న కర్ఫ్యూ తీసివేసిన తరువాత డ్యూటీలో చేరినారు. నేను పరీక్షచేసిన సి. ఆర్. పి. వారికి చిన్న గాయాలు తగిలి వుండినవి. సి. ఆర్. పి.వారికి తగిలినగాయాలు నేను పరీక్షించ లేదని, వారికి అప్పుడు సర్టిఫికెట్లు యివ్వబడినవని చెప్పడం సరికాదు. నేను శాసన సభ్యులు, మాజీమంత్రి శ్రీ ఆర్. రాజగోపాల్‌రెడ్డి అనుయాయున్ని అనడం సరికాదు. సంఘటన జరిగిన నాటిరాత్రి నుండి సుమారు 9 మందికి తలకు గాయాలు తగిలినవారికి నేను చికిత్స చేసినాను. మొత్తం 19 మంది వ్యక్తులను ఆనాడు ఆసుపత్రిలో చేర్చుకొనడం జరిగింది. తలకు గాయాలు తగిలిన వారిలో కొందరి స్థితి చాల ప్రమాద భరితంగా వుండిన విషయం వాస్తవము. సంఘటనలో గాయాలు తగిలి వచ్చిన కొందరు వ్యక్తులను చికిత్స చేయలేదని చెప్పడం సరికాదు. ఆ సందర్భంలో నాపై కొందరు ఫిర్యాదు చేసివున్నారన్న విషయం నాకు తెలియదు. కానీ నన్ను ఆ విభాగం నుండి కుటుంబ నియంత్రణశాఖకు బదిలీ చేయడం జరిగింది. ప్రస్తుతం డి. యం. అండ్ హెచ్. వో. వారి ఆధీనంలోనున్న కుటుంబ నియంత్రణశాఖలో పనిచేస్తూ వున్నాను."

జనసంఘంపై ఎస్. డి. శర్మ ఆరోపణ: భండారీ ఖండన

కోజికోడ్, మే 18 : దేశంలో అరాచకం సృష్టించడానికి అమెరికా కుట్రలో జనసంఘానికి సంబంధం వున్నదంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ శంకర్‌దయాల్‌శర్మ యిటీవల చేసిన ప్రకటనకు జనసంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్. ఎస్. భండారీ నిన్న తీవ్ర అభ్యంతరం తెలిపారు.

ఇది నిరాధారమైన ఆరోపణ అని, యిది ప్రతిపక్షాలను అప్రతిష్టపాలు చేయడానికి ఉద్దేశించబడిందని ఆయన యిక్కడ పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పారు.

దేశంలో కల్లోలం సృష్టించడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్న శ్రీమతి గాంధీ ఆరోపణను కూడా ఆయన తిరస్కరించారు.

ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆహార రంగంలో యితర పార్టీలతో కలిసి సమిష్టి పోరాటాలకు తమ పార్టీ సుముఖంకాదని ఆయన అన్నారు.

గోధుమల సేకరణధర క్వింటాల్‌కు వంద రూపాయలకు పెంచాలని, దేశాన్ని "తీవ్రమైన ఆహార సంక్షోభం" నుంచి రక్షించడానికి గాను ప్రతి వయోజనునికి నెలవరిన కనీసం 12 కిలోల ఆహార ధాన్యాల సరఫరా అయ్యేట్లు చూడాలని ఆయన కోరారు.

దేశంలోని పలు ప్రాంతాలలో తీవ్రమైన దుర్భిక్షం ఏర్పడినప్పటికీ, ఆహార ధాన్యాల నిజమైన కొరతగాని, మొత్తం ఉత్పత్తిలో పెద్ద తగ్గుదలగాని లేదని, రైతులు తమకు యివ్వజూపుతున్న "తక్కువధరకు" వస్తువులను అమ్మడానికి యిష్టపడకపోవడమే అసలు యిబ్బందిగా వున్నదని ఆయన వివరించారు

రైతులు ధాన్యాలను విడుదల చేయకపోతే ప్రభుత్వం ధాన్యాలను దిగుమతి చేసుకుంటుందని శ్రీ చవాన్ చేసిన ప్రకటన ప్రభుత్వం అనుసరిస్తున్న "ప్రజావ్యతిరేక, రైతువ్యతిరేక విధానానికి" మరొక నిదర్శనమని ఆయన అన్నారు.

న్యూఢిల్లీ, మే 18 : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రు. 55 కోట్లు ఖర్చుకాగల బరాకర్ డెయువేజి ప్రాజెక్టుకు కేంద్రం సహాయాన్ని కోరుతున్నది.

విరిగిన మనసులు తిరిగి కలుసుకోలేవు

—మాదల జానకిరాం ఉద్ఘాటన

వేలూరు, మే 18 : గుంటూరు జిల్లా వేలూరు గ్రామంలో ఈ మధ్య ఆంధ్రసేన ఆధ్వర్యాన జరిగిన బహిరంగసభలో ఆంధ్ర సేన వ్యవస్థాపకుడు శ్రీ మాదాల జానకిరాం ప్రసంగిస్తూ 1969లో విరిగిపోయిన, ఆంధ్ర తెలంగాణా వారి మనసులు తిరిగి కలిసి, సమైక్యంగా ఉండటం జరుగదని చెప్పారు.

ఆంధ్రులు జరిపిన మహాపోరాటం, కేవలం కొన్ని ఉద్యోగాలు సంపాదించాలనే తలంపుతో గాని, మనం ఈ నాడు హైదరాబాద్‌లో ఖర్చు చేస్తున్న డబ్బును ఆదాచేయుటానికి మాత్రమే కాదని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడు కోవటానికి, సమైక్య రాష్ట్రంలో సాధ్యపడదనే ఉద్దేశ్యంతో ప్రత్యేక రాష్ట్రంకోసం పోరాడారు. అందుచేత, ఈ నాడు, అన్ని విషయాలలోను ఆంధ్రులకు తెలంగాణావారితో సమానమైన హక్కులు కల్పిస్తాం, కలిసి ఉండండి అనిచెప్పే కేంద్ర నాయకులు, ఆంధ్రులు హైదరాబాద్ నగరంలోగాని, తెలంగాణా ప్రాంతంలోగాని అవమానింపబడరని హామీ యివ్వగలరా అని ప్రశ్నించారు.

తెలంగాణా వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆంధ్రులపై జరిగిన అన్యాయాలు, దవుర్జన్యాలు ఎవరయినా పట్టించుకున్నారా అని ప్రశ్నిస్తూ హైదరాబాద్‌లోని వ్యాయామ శిక్షణా సంస్థలోను, ఇంజినీరింగ్ కాలేజీలోను, వరంగల్ వైద్యకళాశాలలోను ఆంధ్ర విద్యార్థులకు జరిగిన అన్యాయాలను వివరించారు. హైదరాబాద్ పాలిటెక్నిక్ కాలేజికి జరిగిన ప్రవేశపరీక్షలో అర్హత పొందిన ఆంధ్రవిద్యార్థులకు సీట్లు ఇవ్వకుండా తెలంగాణా వారికి ఇవ్వలేదా అని కూడా ప్రశ్నించారు.

పై సంఘటనలన్నీ కాదనే సమైక్యవాదు లెవరయినా ఉంటే, వారు ముందుకు వచ్చి నిరూపించినట్లయితే, తమ ప్రత్యేకవాదాన్ని వదలుకోగలనని శ్రీ జానకిరాం సవాల్‌చేశారు. 1969లో ఆంధ్రులపై జరిగిన అత్యాచారాలు సమసిపోయ్యాయన్న తర్వాత ఇన్ని అత్యాచారాలు ఆంధ్రులపై తమ ముఖ్యపట్టణంలో జరుగుతుంటే, కేంద్రనాయకులు, సమైక్యవాదులు కలిసి ఉండమని ఎలా చెబుతున్నారో అర్థం గాదు అన్నారు.

ప్రకాశంజిల్లా ఆంధ్రసేన అధ్యక్షుడు శ్రీ జాగర్లమూడి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, ప్రత్యేక ఆంధ్రోద్యమం అభ్యుదయానికి, అభివృద్ధికి అడ్డంకి అని చెప్పే సి. పి. ఐ. వారు, గత కొన్నిసంవత్సరాలుగా, పంచాయితీ అధ్యక్షులుగా ఉంటూ, ఈ గ్రామానికి ఏమి ప్రగతి సాధించారు అని ప్రశ్నించారు. ఆంధ్ర సేన తప్పక ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించగలదని, సంఘంలో ఉన్న అవినీతిని, ఆశ్రితపక్షపాతాన్ని, లంచగొండితనాన్ని తప్పక నిరూలిస్తుందని తాను హామీ యిస్తున్నానన్నారు.

చీరాల కార్మిక నాయకుడు శ్రీ నల్లమోతు రాజగోపాల్‌రావు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ వైఖరిని తీవ్రంగా విమర్శించారు.

జనగామ తాలూకాకు శాశ్విత సహాయం

శాసనసభ్యుడు శ్రీ కాసాని నారాయణ అభ్యర్థన

(ఆంధ్రపత్రిక ప్రతినిధి)

హైదరాబాదు, మే 18 : పరంపరగా అనావృష్టి పరిస్థితులకు గురవుతున్న వరంగల్ జిల్లా జనగామ తాలూకా ప్రజల ఇక్కట్లు తొలగించడానికి అష్టసూత్ర కార్యక్రమాన్ని శాసనసభ్యుడు శ్రీ కాసానినారాయణ సూచించారు.

కేంద్రంవారు శాశ్విత సహాయం చేసే ప్రాజెక్టు ప్రాంతాల కింద జనగామ తాలూకాను చేర్చాలని కేంద్ర కార్మికశాఖమంత్రి శ్రీ కె. వి. రఘునాథరెడ్డికి సమర్పించిన వినతి పత్రంలో కోరారు. అంతేగాని తాత్కాలికసహాయ చర్యవల్ల పరిస్థితి మెరుగుకాదన్నారు.

ఉద్యోగావకాశాల పెంపుదల చేయాలని, పట్టణాలకు వలస పోవడాన్ని అరికట్టాలని, తల్లులకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం యివ్వాలని, బాలలకు కూడా యివ్వాలనికోరారు. మంచినీటి బావుల త్రవ్వించాలని, చౌకదుకాణాల ద్వారా ఆహార ధాన్యాలు సప్లయి చేయించాలని కోరారు. పరిశీలిస్తానని మంత్రి అన్నారు.

గొర్రెల పెంపకం సహకార కేంద్రాలకు, చేనేత వారికి, రైతులకు దీర్ఘకాలిక ఋణాలు యిప్పించాలని శ్రీ నారాయణ కోరారు. గీత పనివారి సహకార సంఘాలకు యిజారాలో తగు రాయితీ కల్పించాలన్నారు.

రాజమండ్రిలో రహదార్ల దుస్థితి: పౌరుల అవస్థలు

(స్వకీయ విలేఖరి)

రాజమండ్రి, మే 18 : రాజమండ్రి పట్టణంలో రహదార్ల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉన్నందున పౌరులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నందున వెంటనే ప్రధాన రహదారులను బాగు చేయించాలని పురపాలక సంఘాధికారులను కోరుతూ ఈ మధ్య జరిగిన పట్టణ ప్రయాణీకుల సంఘ మేనేజింగ్‌కమిటీ సమావేశం తీర్మానించింది.

సమావేశమునకు సంఘాధ్యక్షులు శ్రీ వాడ్రేవు బాపిరాజు అధ్యక్షత వహించారు.

ఈ క్రింది తీర్మానాలు కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు.

రాజమండ్రి నుండి కాకినాడకు ఎక్స్‌ప్రెస్ బస్‌ను పునరుద్ధరించాలని కోరారు.

శ్రీమతి రాజ్యలక్ష్మి స్త్రీల కళాశాల వద్దకు బస్‌రూట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.

ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు సిటీ బస్సులన్నీవెళ్లనందున ప్రజలు ఇబ్బందులకు గురి అవుచున్నందున సిటీబస్ లే గాక అన్ని బస్‌లు నిలచుటకు ఒకబస్ స్టాప్‌ను ఏర్పాటు చేయవలసినదిగా కోరారు.

విశాఖపట్నం నుండి బొంబాయికి డైరెక్టు బోగీని ఏర్పాటు చేయవలసినదిగా రైల్వే అధికారులను కోరారు.

పట్టణంలో గల ప్రతీ సిటీబస్ రూట్‌లోనూ అదనంగా కనీసం ఒక బస్‌నైనా పెంచవలసినదిగా అధికారులను కోరారు.

గోదావరి మార్కండేయ స్నానాల రేవులో లాంచీలు నిలుపబడుతున్నందున నీరు కల్మషమై స్నానమునకు ప్రజలు యాత్రికులు ఇబ్బంది పడుచున్న కారణంగా ఆ లాంచీలను మరొక ప్రదేశమునకు మార్చవలసినదిగా పి. డబ్ల్యు. డి. అధికారులను కోరారు.

మార్కండేయ గుడివద్ద గుండు వారివీధి నుండి గోదావరిగట్టు ఎక్కుటకు స్లోపింగ్‌లో సిమ్మెంటు మెట్లు ఏమీ ప్రయోజనం లేక పోవడమేగాక ఇరుప్రక్కలా రహదారి ఇరుకై ప్రమాదములు సంభవించుచున్నందున సదరు సిమెంటు మెట్లు తీసివేసి స్లోపింగ్ క్రమబద్ధం చేయవలసినదిగా పురపాలక సంఘాన్ని కోరారు.

జూన్ 24న సంఘసర్వసభ్య సమావేశము ఏర్పాటు చేయుటకు నిర్ణయించారు. (స్వ. వి)

స్కైలాబ్ వ్యోమగాముల ప్రయాణం మే 25వరకు వాయిదా

హూస్టన్, మే 18 : స్కైలాబ్‌కు చెందిన ముగ్గురు వ్యోమగాములను అంతరిక్ష పరిశోధనా కేంద్రం దగ్గరికి పంపించడాన్ని మే 25 తేదీవరకు వాయిదా వేసినట్లు, అమెరికా రోదసీ సంస్థ నేడు ప్రకటించింది.

చిత్ర సమీక్ష

"జీవితం"

'జీవితం' లో శోభన్‌బాబు.

యవ్వనంలో వున్న యువతీ యువకులు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారు. పెండ్లి చేసుకోవాలని, జన్మజన్మలకు విడిపోని జంటలుగా వుండిపోవాలని రంగులస్వప్నంలో విహరిస్తుంటారు. కాని విధి అనేవిషవలయంలో చిక్కుకొని ఆజన్మలో వేరింపతులు కాలేరు. ఈ సత్యాన్ని సబ్జెక్టుగా తీసుకొని, తగురీతిలో పాత్రలను మంచి తయారుచేయబడిన చిత్రమే శ్రీ ధర్ ప్రొడక్షన్సు వారి "జీవితం"

సుధ, ప్రసాద్ ఒకర్ని విడిచి మరొకరు వుండలేనంత గాఢంగా ప్రేమించుకొంటారు. తమ వైవాహిక జీవితాన్నిగురించి నింతకలలలో తేలిపోతూ, తెలియని అనుభూతులను అనుభవిస్తుంటారు. తీరా దాంపత్య జీవితానికి దగ్గర అవుతారు కొంటుండగా జీవితంలో అనుకోని అంతరాలు ఏర్పడతాయి. చదువుపేరిట ప్రసాద్ పట్నంవెళ్తాడు. ప్రసాద్ తిరిగొచ్చే సరికి ఒక కామాంధుని బలి అయిన కారణంగా జీవితాన్నే బలిచేసుకొందిసుధ అని తెలుసుకొంటాడు. కుమిలి కుమిలి ఏడుస్తాడు. కాని కర్తవ్య నిర్వహణ కోసం మరొక స్త్రీని వివాహం చేసుకుంటాడు.

ఒకానొక సందర్భంలో హఠాత్తుగా సుధను చూడడం, ఆవిడ తన శీలాని అపహరించిన వ్యక్తితో నే కాపురంచేయడం చూచి భారంగా నిట్టూరుస్తాడు ప్రసాద్

సినిమా

సుధ భర్త అనుకోని మరణానికి గురికావడంతో సుధ, ఆవిడ కూతురులను తన ఇంటికే తీసుకొస్తాడు. ప్రసాద్ భార్యకమల సుధను తన వారి పాత ప్రియురాలిగాగుర్తించి వారిద్దరికీ అక్రమ సంబంధాన్ని కల్పిస్తుంది. ఎండిపోయిన మోడుగా బతుకుతున్న సుధ ఆమాట భరించలేక ఇంటినుండి వెళ్ళిపోతుంది. ప్రసాద్ వెతుక్కుంటూ వెంటబడతాడు. సుధ ఏమైంది? కమల ఏమైంది? ప్రసాద్ ఏమయ్యాడు? అనే ప్రశ్నలకు జవాబు కావాలంటే "జీవితం" చూడాల్సిందే.

అనుక్షణం మానసిక సంఘర్షణకులోనై ప్రసాద్ పాత్రను శోభన్‌బాబు ప్రతిభావంతంగా పోషించాడు. శోభన్ జీవితంలో "జీవితం" లోని పాత్ర రెండవ అధ్యాయాన్ని సృష్టిస్తుంది. అందంగా వుండడం ఆడదానికి శాపం అనుకోవడం. అనుకొన్నప్రియుడిలో ఆనందాన్ని చవిచూద్దామనుకొన్నా ఓ పురుషుడి పశువాంఛకు బలి అయి, నవ్వలేక, ఏడ్వలేక జీవచ్ఛవంలా బతుకుతూ తనకు ఎలాంటి సుఖ సౌఖ్యాలను అనుభవించలేని పాత్రను అభినయించింది సుధ. ఈ బరువైన పాత్రను అవలీలగా నటించింది ఊర్వశి శారద. అనుక్షణం అనుమానం అనే పెనుభూతానికి లొంగిపోయి పవిత్రమైనవారి మధ్య అపవిత్ర సంబంధాలను సృష్టించి చేతులారా పచ్చటి సంసారంలో కలతలు తెచ్చుకొంటుంది కమల. ఈ పాత్రను జయంతి హుందాగా చేసింది. వాస్తవానికి మంచివాడు అయినా కాస్త త్రాగినపుడు సమస్తం మర్చిపోయి, మల్లెపువ్వువంటి సుధను కైపెక్కినకామంతో చెరుస్తాడు గంగ. తాని చేసిన పాపానికి పరిహారంగా సుధను పెళ్లి చేసుకొంటాడు. చివరకు వ్యాకంలో తనకు ప్రాణదానం చేసిన ప్రసాద్‌నే చంపబోయి తన ప్రాణాలనే పోగొట్టుకుంటాడు. మనసు మంచిదైనా, మనుగడలోపంవల్ల కొందరి జీవితాలకు అడ్డుగోడగానిలుస్తాడు. పై పాత్రను కృష్ణంరాజు ప్రశంసనీయంగా పోషించాడు. తనకు సరిపోయే ఎలాంటి పాత్రనైనా "సెహభాష్" అనిపించుకొనే విధంగా నటించగలడని నిరూపించాడు.

శోభన్‌బాబు ప్రతి ఫ్రేములోనూ ప్రేక్షకులకు దగ్గరయ్యే విధంగా నటించి, తన నటను పరిధిలో మరో మెట్టు ముందు కెళ్లారు.

కె. యస్. ప్రకాశరావుగారి దర్శకత్వ ప్రతిభ ప్రతి షాటులోను కన్పడుతుంది. భమిడిపాటి మాటలు అందరినీ ఆకట్టుకొంటాయి. రమేష్ సంగీతం పసందుగా వుంది. సూర్యచంద్రరావు, గిరిబాబులు నిర్మించిన ఈచిత్రంలో నాగయ్య కె. వి. చలం, నిర్మల, విజయభాను, బేబీడాలీ జెబీసకళ, రమణారెడ్డి (అతిథినటుడ) ముఖ్యపాత్రధారులు. ఈచిత్రం మే 18 న విడుదలౌతుంది.

—శ్రీనివాస్

సొమ్ము అపహరించిన దొంగకు: నాలుగు నెలల కఠిన శిక్ష

విజయవాడ, మే 18 : ఈ నెల 9వ తేదీన విజయవాడ పడమర రైల్వే స్టేషన్ వేపు నిద్రిస్తున్న ఒక ప్రయాణికుని వద్ద నుండి రు.2000 దొంగతనంచేసి పట్టుబడిన కుంభారానుడు అనే గొల్లపాలెం గుట్టకు చెందిన దొంగకు రైల్వే ఫస్టుక్లాసు మేజిస్ట్రేటు నాలుగు మాసాలు కఠినశిక్ష విధించారు. ఈ దొంగ నుంచి 1905 రూపాయలను టవున్ పోలీసులు పట్టుకొనగలిగారు. 2వ టవున్ డి. ఎస్. పి. సేక్ మహమ్మద్ మహబూబ్, సబ్‌యినస్పెక్టర్ శ్రీ పి. వీరభద్రరావు సహాయంతో యీ నేరస్తుని వద్ద సొమ్ము పట్టుకో గలిగారు.

తిరుమల తిరుపతి దేవస్థానములు

శ్రీవారి హుండీద్వారా అందుకొనబడిన వెండి, రాగి, పాత్రలు, ఇత్తడి, గడియారములు, వస్త్రములు మరియు అనేక యితర వస్తువులు తిరుపతిలోగల టి. టి. డి. ఆఫీసునందు తేదీ 28—5—1973 నాడు ఉదయం 10 గంటలకు బహిరంగ వేలము వేయబడును.

ఈ పాటలో పాల్గొనదలచినవారు, సదరు పాటలో పాల్గొనుటకు అర్హత పొందుటకై ప్రారంభపు డిపాజిట్ క్రింద రు. 1000/— (ఒక వెయ్యి రూపాయలు) అను మాత్రము చెల్లించవలెను. ఇతర వివరములు మరియు షరతులను పొందగోరువారు, పనిదినములలో ఆఫీసు వేళలలో తిరుపతి యందలి టి. టి. డి. హుజూరు ఆఫీసు నుండి పొందవలెను.

స్టేషన్ : తిరుపతి.
తేదీ 8—5—1973.

ఎస్. వి. సుబ్రమణియన్,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

నిర్యాణం

8—5—73 తేదీ రాత్రి గం. 9.45 ని. లకు ఆకస్మికంగా, మమ్మువీడి పరలోకం చేరుకున్న, మహా మేధావి, న్యాయశాస్త్రవేత్త, లయన్స్ జోన్ చైర్మెన్ శ్రీ తామాడ సూర్యనారాయణ, అడ్వకేట్ గారి ఆత్మకు శాంతి చేకూర్చుమని భగవంతుని ప్రార్థించుచున్నాము.

ఆప్తమిత్రులు

సడింపల్లి తిరుపతిరాజా	కె. కూర్మయ్య	
క్రిష్ణ శ్రీనివాసరావు	రెడ్డి వెంకటరమణ	బద్దుకొండ సత్యనారాయణ
జీవారాం మారూ	గంటా అబ్బాయి	మజ్జి రామారావు
వరదా బంగార్రాజా	గంటా సీతారామస్వామి	డా. జి. రామశాస్త్రి
బి. చంద్రశేఖరబాబు	బరాటం సత్యనారాయణ మూర్తి	వి. ఎస్. శాస్త్రి
వరదా అప్పలరాజా		

INDIANOIL

ఇండియన్ ఆయిల్ డీలర్‌షిప్పునకు నోటీసు

1. ఈ క్రింది ప్రాంతములలో ఒక్కొక్క చోట "బి" సైట్‌గల (డీలరునకు చెంది అభివృద్ధి చేయించిన స్థలముగల) వర్తకుని చిల్లర విక్రయమునకు విడుదల చేయుటకై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (మార్కెటింగ్ డివిజన్) వారు నియమించదలచి యున్నారు.

   1. నేవల్ పార్కు, వైజాగ్
   2. నరసాపురం
   3. కొయ్యలగూడెం
   4. పెద్దాపురం
   5. తణుకు
   6. గొల్లలమామిడాడ

2. ఇతర విషయములన్నియు సమానమే అయినా, అర్హులైన దేశరక్షణ సిబ్బంది/ బి. ఎస్. ఎఫ్. ఉద్యోగులు మరియు మాజీ సర్వీస్‌మెన్ నుండి దాఖలయిన దరఖాస్తులకు ప్రాధాన్యత చూపబడును.

3. ఇందులో ఆసక్తి కలిగియుంటూ యేర్పాటుచేయదలచిన "బి" స్థలమునకు తగిన ప్రదేశమును పొందగలిగిన వారు పూర్తి వివరములతో సరాసరి తమ దరఖాస్తులను యీ క్రింది అడ్రసువారికి పంపవలెను.

డివిజినల్ మేనేజరు,
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్.
(మార్కెటింగు డివిజన్)
28-2-9 'వాచ్ హవుస్' బిల్డింగ్
మెయిన్ రోడ్, విశాఖపట్నం-2.

ఒక్కొక్క స్థలమునకు విడివిడిగా దరఖాస్తులను సాదా కాగితము మీద భర్తీ చేసి, పైన తెలుపబడిన అడ్రసు వారికి తేదీ 18—6—1973 నాటికి చేరునట్లు పంపవలెను. ఈ తేదీకి దరిమిలా దాఖలయిన దరఖాస్తులు గమనింపబడవు.



Printed and Published for Nageswara Rao Estates Private Ltd., by S. Nageswara Rao at the Andhra Patrika Press, Gandhinagar, Vijayawada-3. Editor: S. Radhakrishna, Vijayawada. Phones: 75667 & 75226.

చాటుగా టెలిఫోన్ సంభాషణలు వినడంలో కిసింగర్ పాత్ర

న్యూయార్క్ టైమ్సు తీవ్ర ఆరోపణలు

న్యూయార్క్, మే 18 : తన క్రింద పనిచేసే ఉద్యోగుల టెలిఫోన్ సంభాషణలు వినడంలో అధ్యక్షుని సలహాదారు డా. హెన్రీ కిసింగర్ నిర్వహించిన పాత్ర [illegible] న్యాయశాఖ వర్గాలవారిని ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్సు పత్రిక నిన్న తెల్పింది. [illegible] క్రింది ఉద్యోగుల టెలిఫోన్ సంభాషణలు వినాలని చేయవలసిందని డా: కిసింగర్ 1969 లో ఎఫ్.బి.ఐ.ని అర్థించారని ఈ వర్గాల వారు తెల్పినట్లు ఆ పత్రిక వివరించింది.

ఆ టెలిఫోన్ సంభాషణల సంగ్రహ పాఠాలను మాత్రమే తాము చూచామని, వాటిని సమోదు చేయవలసిందిగా తాము అర్థించటంగాని, ఆమోదించడంగాని తాము చేయలేదని డా. కిసింగర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు న్యూయార్క్ టైమ్సు పత్రిక మంగళవారంనాడు తెల్పింది.

న్యూయార్క్ టైమ్సు పత్రిక వాషింగ్టన్ [illegible] ఇచ్చిన ఇంటర్వ్యూలో డా. కిసింగర్ నిజం చెప్పలేదన్న [illegible] న్యాయశాఖ వర్గాలవారు [illegible] ఆ పత్రిక సంపాదకుడు ఒకరు అన్నారు.

[illegible] సమాచారంలో ఉన్న [illegible] నైరుధ్యాన్ని ఆ పత్రిక [illegible] నైరుధ్యం ఉంటుందని [illegible] ఆ సంపాదకుడు అన్నారు.

సెనేట్ ఉపసంఘం విచారణ ప్రారంభం

వాషింగ్టను, మే 18 : వాటర్ గేట్ ఉదంతాన్ని గూర్చి— శ్రీ నిక్సను తిరిగి అధ్యక్షుడుగా ఎన్నిక కావడానికి వేయబడిన ఎత్తులను గూర్చి, జరిగిన కుట్రలను గూర్చి— సెనేటర్ శామ్ ఇర్విన్ నాయకత్వంలోని పరిశీలక సంఘం విచారణ ప్రారంభించింది. ఈ విచారణను టెలివిజనులో ప్రదర్శిస్తున్నారు.

విచారణ జరుగుతున్న సెనేట్ ఉపసంఘ మందిరం దాదాపు 200 మంది జర్నలిస్టులతో కిక్కిరిసిపోయింది.

తిరుపతి, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కర్నూలు, గుంతకల్లు మండిడీలర్‌షిప్పు దరఖాస్తులు కోరబడుచున్నవి.

నూలు పంపిణీ : మంత్రి హామీ

(1 వ పేజీ తరువాయి)

హించ గలదని శ్రీ చటోపాధ్యాయ తెలా తమ తరఫున పంపిణీ కార్యక్రమం చేపట్ట వలసిందని అస్సాం ప్రభుత్వం ప్రత్తి సంస్థను కోరింది. రాష్ట్రాలకు కేటాయించబడి రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసుకోని నూలును కూడా ప్రత్తి సంస్థ విడుదల చేయుచున్నది. రాష్ట్రాలు విడుదల చేసుకోని — ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో — నూలునిల్వల విస్తృం టికి ప్రత్తి సంస్థ కొనుగోలు చేయాలంటే అది వ్యాపార లాభసాటిగా వుండదని, ఈ విషయమై కొంత ఆలోచన జరుగుతున్నదని మంత్రి చెప్పారు.

పంట్రోలు పథకాన్ని "విధ్వంసం" చేయాలని నూలు వర్తకులు ప్రయత్నిస్తున్నారనీ, జవులిపరిశ్రమ కమీషనర్ తమకు సంక్రమింప జేసిన అధికారాలతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకుంటున్నవనీ శ్రీ చటోపాధ్యాయ చెల్పారు.

అంతరంగిక భద్రతా చట్టం క్రింద గాని, దేశరక్షణ నిబంధనల క్రింద గాని, ఎంత మంది అక్రమ నిల్వదారులను అరెస్టు చేశారని శ్రీ కల్యాణరాయ్ ప్రశ్నించగా, దేశీయాంగ మంత్రిని అడిగి తాము వివరాలు తెలుసుకొన వలసి ఉంటుందని శ్రీ చటోపాధ్యాయ సమాధానం చెప్పారు.

అంతకుముందు శ్రీ చటోపాధ్యాయ ముందుగా తయారు చేసుకున్న ఒక ప్రకటనను సభవారికి చదివి వినిపిస్తూ, జవులి పరిశ్రమ కమీషనర్ వికేంద్రీకృత రంగానికి లభ్యంకాగల నూలును దృష్టిలో ఉంచుకుని, మార్చినెల ద్వితీయార్ధానికిగాను 1973 మార్చి 19వ తేదీన రాష్ట్రాలకు తాత్కాలిక కేటాయింపులు చేశారని తెల్పారు.

తమ రాష్ట్రాలలో పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొన వలసిందిగా రాష్ట్రప్రభుత్వాలను కోరడం జరిగిందనీ, ఏ మిల్లులనుంచి అవుతే రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయింపులు జరిగాయో వాటి నుంచి నూలు విడుదల చేసుకుని, వికేంద్రీకృత రంగానికి అందజేసే బాధ్యతను ఈ సంస్థలు స్వీకరించవలసి ఉంటుందని తెల్పారు.

వర్తకుల వద్ద భారీ ఎత్తున ఉన్న నూలు అక్రమనిల్వలను వెలికి తెచ్చేందుకు జవులి కమీషనర్ తన అధికారాలను జిల్లా మేజిస్ట్రేటుకు సంక్రమింప జేశారు. తమ వద్దఉన్న నిల్వలను ప్రకటించవలసిందిగా వర్తకులను కోరేందుకు, అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకుని, 1973 మార్చి 31వ తేదీ నాటి ప్రకటన సూచించిన మాత్రం నిర్ణయించిన ధరకు ఆ నిల్వలకు విక్రయించేందుకు జిల్లా మేజిస్ట్రేట్లకు అధికారాలు లభించాయి.

1973 ఏప్రిల్ 11వ తేదీన బొంబాయిలో

(మిగతా 5 వ కాలంలో)

19వ అఖిల భారత చేనేత సప్తాహము

విజయవాడ, ఆంధ్ర జింఖానా క్లబ్ ఆవరణలో

13-5-73 నుండి 24-5-73 వరకు చేనేత వస్త్ర ప్రదర్శనము.

ఈ 12 రోజులు ఈ వస్త్ర ప్రదర్శనములో విక్రయించబడు చేనేత వస్త్రాలపై 10% ప్రత్యేక రిబేటు యివ్వబడును.

19-5-73 రా. 7-30 గంటలకు కుమారి గద్దం శివలక్ష్మి [illegible] విజయవాడవారిచే భరత నాట్యము

రాత్రి 9-30 గంటలకు విజయవాడ ప్రెస్‌క్లబ్ వారిచే ధర్మ పథము నాటకము.

ఆంధ్ర చేనేత సహకార సంఘము లిమిటెడ్, విజయవాడ-3.

స్మారక దినం



మా తల్లిగారైన సౌభాగ్యమ్మ గారు

13—5—73 ఆదివారం ఉ. 7 గంటలకు [illegible] తెలియజేయుటకు చింతిస్తున్నాము. స్మారక దినం 23.5.1973 [illegible] హైదరాబాద్-500038 [illegible]

ఇట్లు,
తమ్మారెడ్డి సత్యనారాయణ
తమ్మారెడ్డి వెంకటేశ్వరరావు
తమ్మారెడ్డి కృష్ణమూర్తి
తమ్మారెడ్డి రఘురామారావు

విజయవాడ అగ్నిప్రమాదంలో 55 ఇండ్లు దగ్ధం

మృతుల కుటుంబానికి రు. 1000 ఆర్థిక సహాయం

నిరాశ్రయులైన నూరు కుటుంబాలకుకూడా ఆర్థిక సహాయం మంజూరు

విజయవాడ, మే 18 : సత్యనారాయణపురం [illegible] విజయవాడ పట్టణ శివారు [illegible] ప్రాంతం [illegible] ప్రాంతంలో పేదలు కట్టుకున్న పూరిపాకలు మొత్తం 55 పరశురామ ప్రీతి కాగా వంద కుటుంబాలు నిరాశ్రయమైనాయి. వీరిలో యింటి సొంతదారుకు వంద రూపాయల చొప్పున, అద్దె కున్నవారికి రు. 50.ల వంతున ప్రభుత్వం ఆర్థిక సహాయం మంజూరు చేసింది. మొత్తం ఆస్తినష్టం రు. లక్షాయేభై వేలని అంచనా.

ఈ ప్రమాదంలో రెండు నిండుప్రాణాలు అగ్నికాహుతి అయినాయి. 24 సం.ల భార్యను 2నెలల పాప [illegible] పనిచేస్తున్న అపుటపల్లి వెంకటేశ్వర్లుకు ప్రభుత్వం రు. 1000లు ధన సహాయం మంజూరు [illegible] లక్ష్మి [illegible] మరణించారు. [illegible]

బాధితులు [illegible] రు.7750 ల [illegible] బియ్యం [illegible] దీని కారణంగా విజయవాడ తాలూకాలో కొన్ని గ్రామాలకు నేటిదాకా విద్యుత్ సరఫరా లేకుండా పోయింది. పట్టణంలో మాత్రం రాత్రి విద్యుత్ శాఖ వారు వెంటనే అపూర్వమైన కృషి చేసి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా, హైటెన్షన్ సప్లయి మామూలు సప్లయికూడా యివ్వగలిగారు.

శ్రీ భీమారావు, సమితి అధ్యక్షులు బాధితుల పట్ల సానుభూతిని వ్యక్తపరచారు.

అగ్నిబాధితులు వెనుకబడిన వర్గాలకు చెందిన వారని, సత్వరము ఉదారంగా సహాయం ప్రభుత్వం అందచేయాలని విరివిగా బుణాలు యివ్వాలని కోరారు.

ఖమానా గ్రామంలో ముగ్గురి సజీవ దహనం

130 ఇండ్లు పరశురామప్రీతి లక్షలాది ఆస్తి

బాడిదపాలు : 5 గిత్తలు అగ్నికి ఆహుతి

హైదరాబాద్ మే 18 : ఆసిఫాబాద్ తాలూకా ఖమానా గ్రామంలో సంభవించిన అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనానికి గురయ్యారు. అయిదు గిత్తలు కూడా అగ్నికి ఆహుతి అయినాయి. ఈ సమాచారం మాజీ మంత్రి శ్రీ కె. భీమారావు చెప్పిన దాని ననుసరించి తెలియవచ్చింది.

అగ్నిప్రమాదంలో మొత్తం 130 ఇండ్లు పరశురామప్రీతి అయినాయి. [illegible]

[illegible]

దక్షిణాఫ్రికా, పోర్చుగల్ మీద ఆంక్షలు : భద్రతామండలిలో 3 ఆఫ్రికా దేశాల విజ్ఞప్తి

ఐక్యరాజ్యసమితి, మే 18 : బ్రైరాబ్ దిగ్బంధాన్ని, రొడీషియాకు సేనలపై ద సరకుల రాకపోకలను నిరోధించడానికిగాను లారెంకో మార్క్వెస్‌కూడా విస్తరింప చేయాలని భద్రతామండలిలో మూడు ఆఫ్రికన్ దేశాలు నిన్న లాంచనపూర్వకంగా ప్రతిపాదన చేశాయి.

దక్షిణాఫ్రికానుంచి పోర్చుగీస్ ఆఫ్రికా [illegible]

[illegible] ప్రభుత్వం ప్రకటించిన సంవత్సరమైన 1965 నాటి స్థాయికి పరిమితం చేయవలసిందిగా అన్ని దేశాలను మండలి కోరాలని కూడా వారు ప్రతిపాదించారు.

రొడీషియాపై ప్రస్తుతం అమలుజరుగుతున్న ఆంక్షలు దక్షిణాఫ్రికాకు, పోర్చుగల్‌కు కూడా విస్తరింపజేయాలని మాత్రం ఆ మూడు దేశాలు—కెన్యా, గినియా, సూడాన్— [illegible]

(3వ కాలం తరువాయి)

జరిగిన సమావేశంలో అన్ని సమస్యలను గూర్చి చర్చించడం జరిగిందని, పరిస్థితిని చక్కబరచేందుకు తగు చర్యలు తీసుకొనడమైనదనీ మంత్రి చెప్పారు. రాష్ట్రాలకు ఆయా నెంబర్ల నూలు ఏ మేరకు కావలసి ఉంటుందో 1973 ఏప్రిల్ నెల మధ్య వరకు జవులి పరిశ్రమ కమీషనర్‌కు సమాచారం అందలేదనీ, అందువల్ల ఏప్రిల్ 17న ఆయన తాత్కాలిక కేటాయింపులు చేశారనీ తెల్పారు.

వాణిజ్యశాఖ కార్యదర్శి ఏప్రిల్ 29, 30, మే 1 తేదీలలో తొమ్మిది రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను బొంబాయిలో కలుసుకుని, నూలు పంపిణీ విషయంలో రాష్ట్రాలు ఎదుర్కొన వలసి వస్తున్న చిక్కులను గూర్చి చర్చించారు. "పరిస్థితి చక్కబరచేందుకు తగు చర్యలు గైకొనడం జరిగింది. సమావేశంలో నిర్ణయించబడిన పద్ధతిలో రాష్ట్రాలలోని పంపిణీ వ్యవస్థను కట్టుదిట్టం చేస్తున్నారు." అని ఆయన వివరించారు.

నూలు కొరతకు లోబడి వికేంద్రీకృత రంగానికి అవసరమైన నూలు వీలైనంత వరకు లభించేట్లు చూడడానికి శాయశక్తులా కృషి జరుగుతున్నదని కూడా మంత్రి చెప్పారు.

అత్యావసర వస్తువుల కొరత : కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆందోళన

న్యూఢిల్లీ, మే 18 నిత్యావసర వస్తువుల కొరత గురించి, పలు రాష్ట్రాలలో సేకరణ కార్యక్రమం అమలులో సాధించిన అభివృద్ధిని గురించి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సభ్యులు మొత్తం మీద అసంతృప్తిని వ్యక్తంచేశారు. రాష్ట్రాలలో సేకరణ కార్యక్రమంపై గోధుమ టోకు వ్యాపార స్వాధీనం జయప్రదంకావడంపై ఆధారపడి ఉంది.

ఆహార పరిస్థితిపై పార్టీ సమావేశంలో నిన్న జరిగిన చర్చలు శ్రీ శంకరదయాళ్ సింగ్ ప్రభృతులు కొందరు సభ్యులు మాట్లాడుతూ, గోధుమ టోకువ్యాపారాన్ని స్వాధీనం చేసికోవాలని నిర్ణయించడంలో ప్రభుత్వం అవాంతరానికి సిద్ధపడిందనీ ఈ టోకు వ్యాపారం స్వాధీనం ఫలప్రదం కావటంపై ప్రభుత్వ భవిష్యత్తు ఆధారపడి ఉన్నదనీ అన్నారు.

సేకరణ కార్యక్రమం, గోధుమ టోకు వ్యాపార స్వాధీన నిర్ణయం మందకొడిగా అమలు జరగడానికి కారణం అధికార యంత్రాంగమేననీ, సేకరణ, పంపిణీ కార్యక్రమాల అమలుకు ప్రజాసంఘాలను జత పరచాలని పలువురు సభ్యులు కోరారు.

రాజమండ్రి పేపరు మిల్లులో 2 రోజులు 'లే ఆఫ్'

రాజమండ్రి, మే 18 : ఆంధ్రప్రదేశ్ పేపరుమిల్లులో పనిచేసే మోటారు కార్మికులు తమంతట తాము సమ్మె విరమించి ఈ నెల 11న తమ విధులకు హాజరైన కారణంగా మిల్లు యాజమాన్యంచే ప్రకటించబడిన "లేఆఫ్" తొలగించబడింది.

మిల్లు యథావిధిగా పనిచేస్తోంది.

(స్వ. వి.)

సమితి మాజీ అధ్యక్షుల సంఘానికి మళ్లీ భారత్ ఎన్నిక

ఐక్యరాజ్యసమితి, మే 18 : నిన్న జరిగిన 27 దేశాల [illegible] 1974 జనవరి 1 నుండి భారత్ [illegible] మరి [illegible] సభ్యురాలుగా తిరిగి ఎన్నికైంది.



23 5-73 రాత్రి 9-30 గంటలకు విజయవాడ, హైదరాబాద్ వివిధభారతి కేంద్రాలలో "శారద" ప్రత్యేక రేడియోకార్యక్రమం వినండి.